ప్రజాశక్తి
ప్రకాశం

సోమవారం
జనవరి-1
2018
8+8 పేజీలు



కోటి ఆశలతో

కొత్త ఏడాదిలోకి

- రాజకీయ పార్టీలకు పరీక్షా సమయమే 5లో

సిఎం పర్యటన షెడ్యూలు ఖరారు

8లో

కాపు ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరణ

ప్రజాశక్తి-దర్శి

కాపు ఉపాధ్యాయ సంక్షేమ అసోషియేషన్ ఆధ్వర్యంలో 2018 క్యాలండర్‌ను మాజీ ఎమ్మెల్యే కాపు కార్పోరేషన్ డైరక్టర్ నారాపుశెట్టి పాపారావు ఆవిష్కరించారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు శ్రీనివాసరావు, కృష్ణ, రామారావు, శ్రీనివాసులు, వెంకటయ్య, నారాయణ, గోవిందయ్య, రామాంజనేయులు, గంటా శ్రీను, రామయ్యలు పాల్గొన్నారు.

ప్రమాదంలో వ్యక్తి మృతి

ప్రజాశక్తి-తాళ్లూరు

మండల పరిధిలో కస్తూరీభా గాంధీ పాఠశాల సమీపంలో మోటార్ సైకిల్‌ను పాల వ్యాన్ ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో వ్యాను డ్రైవర్ కృష్ణారెడ్డి (31) మృతి చెందారు. సంతనూతలపాడు రుద్రవరానికి చెందిన ఈయను దొడ్ల డెయిరీ మిల్క్ ఏజెంటుగా పని చేస్తున్నారు. ఆయను వెల్లంపల్లి నుంచి వస్తుండగా తాళ్లూరులోని కస్సూరిబా పాఠశాల సమీపంలో ప్రమాదం జరిగింది. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.



క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న నాయకులు

యుటిఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ

ప్రజాశక్తి-మేదరమెట్ల

కొరిశపాడు మండల యుటిఎఫ్ శాఖ ఆధ్వర్యంలో 2018 యుటిఎఫ్ డైరీ, క్యాలెండర్‌ను ఆదివారం మండల కార్యాలయంలో మండల విద్యాధికారి ఎల్ పున్నయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం సర్వేశ్వరరావు, యుటిఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు హరిబాబు, బి శ్రీనివాస్, కె రఘురాం, కె విజయ్‌కుమార్, సిహెచ్ కృష్ణకుమారి, వి అజయ్, టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కన్యకా పరమేశ్వరి ఆలయం ఆధ్వర్యంలో

అద్దంకి : అద్దంకి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం దేవస్థానం అధ్యక్షులు, ఆడిటర్ కోటా శ్రీనివాసకుమార్ తయారు చేసిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను రాష్ట్ర అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు ఆవిష్కరించారు. ప్రతి ఏడాది జనవరి 1వ తేదీన నూతన క్యాలెండర్‌ను ముద్రించి పట్టణప్రజలందరికి పంచడం ఆనవాయితీగా వస్తున్నట్లు శ్రీనివాసకుమార్ తెలిపారు. కార్యక్రమంలో శిద్ధా వెంకటేశ్వరు, చిన్ని శ్రీమన్నారాయణ, చుండూరి మురళీ సుధాకర్, ఆకుల సుబ్బయ్య, కోటా సాంబశివరావు, ఆడిటర్ రాము, ఐతా సత్యనారాయణ, భోజనపల్లి సురేష్, హరిబాబు, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, కన్యకాపరమేశ్వరి దేవస్థాన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

నైబర్‌హుడ్‌పై అవగాహన

ప్రజాశక్తి-మేదరమెట్ల

మండలంలోని తమ్మవరం ఎస్సీ కాలనీలో ఆదివారం నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో సేవ జాతీయ కార్యకర్త ఎ సుధీర్‌కుమార్ నైబర్‌హుడ్ యూత్‌పార్లమెంటుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏబివిపి పట్టణ కార్యదర్శి శివప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ నడవడికపై ప్రతి యువకునికి అవగాహన ఉండాలన్నారు. గ్రామ సమస్యలపై అర్జీలు స్వీకరించి నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో వాటిని కలెక్టర్‌కు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ఎక్కువ సంఖ్యలో యువకులు పాల్గొన్నారు.

కంది రైతులను ఆదుకోవాలి : సిపిఎం



సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు

ప్రజాశక్తి - ముండ్లమూరు

వర్షాభావంతో ఈ ఏడాది కంది పంట తీవ్రంగా దెబ్బతిందనీ, కంది రైతులకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఆదివారం శివసాయి పబ్లిక్ స్కూల్ ఆవరణలో బోడపాటి హనుమంతరావు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి యల్లంపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో కంది పంట వేసి నష్టాలపాలైన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. మండలంలో విఆర్‌ఓలు తగినంత మంది లేకపోవడంతో పంట నష్టం నమోదు ఆలస్యమౌతుందన్నారు. వైసిపి కన్వీనర్ సూదిదేవర అంజయ్య మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్‌లు తీసివేశారని కొత్త పెన్షన్‌లు జన్మభూమి కమిటీ వారు చెప్పిన వారికే మంజూరు చేశారన్నారు. నీరు-చెట్టు పేరుతో టిడిపి నాయకులు జేబులు నింపుకున్నారన్నారు. జన్మభూమి కమిటీలను రద్దు చేయాలన్నారు. సిపిఐ మండల కన్వీనర్ సుంకర అంజిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంరుణమాఫీ మూడవ విడత రైతులకు సక్రమంగా అందలేదన్నారు. సొసైటీ బ్యాంకు ,ఆంధ్రా బ్యాంకు , బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రైతుల రుణమాఫీ జమ అయిందని , నేషనల్ బ్యాంకులలో మూడవ విడత రుణమాఫీ అందలేదన్నారు. రాష్ట్రంలో విచ్చల విడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో గంగినేని సత్యం, ఏడుకొండలు, తదితరులు పాల్గొన్నారు.

కాలుష్యం నుంచి గ్రామాన్ని కాపాడాలని తీర్మానం

ప్రజాశక్తి-మార్టూరు రూరల్

కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్న మార్టూరుపై పంచాయతీ దృష్టిసారించాలని సిపిఎం మండల సమన్వయకర్త బత్తుల హనుమంతరావు డిమాండ్ చేశారు. ఆదివారం కొణిదెన రోడ్డులోని మార్టూరు వ్యవసాయ మార్కెట్ ఆవరణలో పలు సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన మార్టూరులో నిత్యం ఎంతో మంది ప్రజలు పనులపై మార్టూరు వస్తుంటారన్నారు. అలాంటి వారికి కనీసం మూత్ర విసర్జనకు ప్రజా మరుగుదొడ్లు లేక మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. కార్మికులకు మెరుగైన వైద్యసేవలు కల్పించడానికి ప్రస్తుతం ఉన్న ఇఎస్ఐ డిస్పెన్సరీని ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేవారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పేరం ప్రభాకర్ మాట్లాడుతూ మార్టూరలో డ్రైనేజి లేక రోడ్డు అధ్వాన్నంగా మారాయని దోమల బారితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

సిపిఐ మండల కన్వీనర్ మస్తాన్ మాట్లాడుతూ సాగర్‌నీరు అందక మార్టూరు ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. పంచాయితీ పాలక వర్గం ప్రజాప్రతినిధులు అధికారులు ఇప్పటికైనా స్పందించి మార్టూరు అభివృద్ధికి చర్యలు చేపట్టకపోతే రాబోవు రోజుల్లో అన్నీ ప్రజాసంఘాలు వివిధ పార్టీ నాయకుల కలసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. బెంజిమెన్, సిఐటియు పట్టణ నాయకులు విజయ్‌కుమార్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

గ్రానైట్ పాలిషింగ్ యూనిట్ ప్రారంభం

ప్రజాశక్తి-బల్లికురవ

మండలంలోని వేమవరం గ్రామం వద్ద వేద గ్రానైట్ పాలిషింగ్ పరిశ్రమను అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ ఆదివారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వేమవరం, మల్లాయపాలెం పరిసరాలలో గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లు ఈమధ్య కాలంలో అధికంగా వృద్ధి చెందుతున్నాయని ఇది మంచి పరిణామమన్నారు. పరిశ్రమలతో ఈప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అధికమయ్యాయని ఆయన అన్నారు.ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఉండటం వలన పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వస్తున్నారని ఆయన అన్నారు. ఈకార్యక్రమంలో పిడిసిసి బ్యాంక్ మాజీ ఉపాధ్యక్షలు చిడిపోతు మస్తానయ్య, ఉప్పుమాగులూరు యంపిటిసి అరవింద్‌కుమార్, మల్లాయపాలెం సర్పంచ్ అబ్బారెడ్డి బాలక్రిష్ణ,పారిశ్రామిక వేత్త దేవినేని శ్రీనివాసరావు, పలువురు గ్రానైట్ అధినేతలు పాల్గొన్నారు.

గొట్టిపాటి పరామర్శ

సంతమాగులూరు : ఇటీవల కోటప్పకొండ సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విప్పర్ల శ్రీనివాసరావు ,రామాంజమ్మ దంపతుల కుటుంబాన్ని ఆదివారం అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పరామర్శించారు. మండలంలోని తంగేడుమల్లి ఎస్సీ కాలనీలోని వారి స్వగ్రామం వచ్చిన గొట్టిపాటి మాట్లాడుతూ ప్రమాదంలో క్షతగాత్రురాలైన చిన్నారి వైద్యానికి అయ్యే ఖర్చును తాను భరించనున్నట్లు తెలిపారు. వారి కుటుంబాన్ని అన్నీ విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని పిల్లలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి దూపాటి మార్తమ్మ, ఏసోబు, మురళీ, తదితరులు పాల్గొన్నారు.

మంచి నీటి పంపు ప్రారంభం

ప్రజాశక్తి-అద్దంకి రూరల్

ఓమోగా పౌండేషన్ యుఎస్ఎ వారి ఆధ్వర్యంలో శింగరకొండపాలెంలోని తాగునీటి అవసరాల కోసం ఎస్టీ కాలనీ వద్ద రూ.25వేలతో చేతి పంపును ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓమోగా పౌండేషన్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ కె జాకబ్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కాలనీలలో తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను గుర్తించి వారి అవసరాల మేరకు పౌండేషన్ ఆధ్వర్యంలో బోర్లును వేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే వివిధ కాలనీలలో ఆరు బోర్లు వేశామన్నారు. నియోజక వర్గంలో 25బోర్లును వేయడానికి పౌండేషన్ అంగీకరించిందన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ జాకబ్, ఎస్టీ కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు క్విజ్ పోటీలు

ప్రజాశక్తి-పంగులూరు

ఎస్‌బిఐ పంగులూరు బ్రాంచి ఆధ్వర్యంలో జనవరి 3వ తేదీన బూదవాడలోని ఉన్నత పాఠశాలలో మండల స్థాయి క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు బూదవాడ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం అనిత తెలిపారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు ఈ క్విజ్ పోటీలలో పాల్గొనవచ్చని తెలిపారు.

వివాహిత ఆత్మహత్యాయత్నం

అద్దంకి : వివాహిత ఆత్మహత్యాయత్నానికి యత్నించిన ఘటన ఆదివారం బల్లికురవ మండలంలోని జమ్ములమడక వద్ద ఆదివారం జరిగింది. మొండితోక హోసన్నకు మండలంలోని నాగులపాడు గ్రామానికి చెందిన యువకుడితో వివాహం జరిపించారు. కుటుంబ గొడవల నేపథ్యంలో గత రెండు సంవత్సరాల నుంచి ఆమె పుట్టింట్లోనే ఉంటోంది. ఇటీవల కాలంలో భర్త కాపురానికి రమ్మని ఒత్తిడి చేస్తున్నారు. కాపారానికి పోవడం ఇష్టం లేక వివిధ రకాల ట్యాబ్లెట్లు 50 మింగి ఆత్మహత్యాయత్నం చేసిందని బాధితురాలి బంధువులు పేర్కొంటున్నారు. కుటుంబ సభ్యులు గమనించి 108కి సమాచారం అందించారు. అనారోగ్యపాలైన హోసన్నను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

మోషేకు సన్మానం

బల్లికురవ : మండలంలోని ఉప్పుమాగులూరు హెచ్ఇ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ పదవీ విరమణ పొందిన జంద్రాజుపల్లి మోషే ఉద్యోగ విరమణ సందర్భంగా ఆయనను మండల యుటియఫ్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక యంఆర్‌సి కార్యాలయంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. విశ్రాంత ఎంఇఒ వజ్రాల పాములరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై సన్మానించారు. కార్యక్రమంలో అడుగుల శ్రీనివాసరావు, మండల యుటియఫ్ అధ్యక్షులు ధూళిపాళ్ళ శేషగిరి, యుటియఫ్ నాయకులు గాలం వీరాంజనేయులు, చలంచెర్ల అచ్యుత్‌మోహన్, తదితరులు పాల్గొన్నారు.

సింగరకొండలో స్వచ్ఛభారత్

ప్రజాశక్తి-అద్దంకి

స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా శింగరకొండలో ప్రసన్నాంజనేయ దేవస్థానం మెట్ల మార్గం, గెస్ట్‌హౌస్‌కు వెళ్లే మార్గాల్లో ఆలయ సిబ్బంది చిల్ల చెట్లను తొలగించారు. ఈ కార్యక్రమాలను ఆలయ సహాయ కమిషనర్ పి కోదండరామిరెడ్డి పర్యవేక్షించారు. ప్రతి వారం శింగరకొండలో స్వచ్ఛభారత్ ద్వారా పరిసరాలను పరిశుభ్రం చేసే కార్యక్రమం చేపడతామన్నారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.



కేలండర్ ఆవిష్కరిస్తున్న దూదేకులు

దూదేకుల క్యాలెండర్ ఆవిష్కరణ


ప్రజాశక్తి-అద్దంకి

పట్టణ నూర్‌భాషా దూదేకుల యువజన సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించన్నుట్లు రాష్ట్ర నూర్‌భాషా దూదేకుల కార్యదర్శి ఎస్‌కె అజీజ్ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని నూర్‌భాషా దూదేకుల యువజన సంఘం కార్యాలయంలో నూతన సంవత్సర 2018 క్యాలెండర్ ఆవిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యరక్రమంలో మహమ్మద్ రఫీ, గురుస్వామి మౌలాలి, అద్దంకి నియోజక వర్గ యువజన అధ్యక్షులు ఎస్‌కె సుభాని, ఉపాధ్యక్షులు కొటికలపూడి శ్రీను, బడేసాహెబ్, అహమ్మద్, రాష్ట్ర యువజన కార్యదర్శి సైదులు తదితరులు పాల్గొన్నారు.

నేడు ఏలూరి పర్యటన

ప్రజాశక్తి -మార్టూరురూరల్

నూతన సంవత్సరం సందర్భంగా నేటి నుంచి మార్టూరు, ఇంకొల్లు, యద్దపూడి మండలాల్లో పర్చూరు శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు పర్యటించనున్నారు. ఉదయం ఇసుక దర్శిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో, ఇంకొల్లు మండలం పావులూరు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం యద్దనపూడిలోని గురుకుల బాలికల పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలు, . సాయంత్రం 4గంటలకు ఇసుక దర్శిలోని ఏలూరి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీలో పాల్గొనున్నారు. అనంతరం శ్రీ విఘ్నేశ్వర కూరగాయల మార్కెట్ ఆవరణలో అన్నక్యాంటిన్‌ను ప్రారంభిస్తారు. రాత్రి 8గంటలకు మార్టూరు గ్రానైట్ ప్యాక్టరీ ఓనర్స్ వెల్ఫేర్ అసోషియేషన్ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.



అద్దంకిలో సినిమాలు

సత్యనారాయణ కళామందిర్	- ఎంసిఎ
శ్రీరామా టాకీస్	- 2 కంట్రీస్
విఎన్ఎస్	- హలో
మినీవిఎన్ఎస్	- ఒక్కక్షణం

దర్శిలో సినిమాలు

వెంకటేశ్వరలో	- హలో
శివశంకర్‌లో	-ఎంసిఎ
శ్రీనివాసలో	- ఆక్సిజన్
బాస్కర్‌లో	- ఒక్కక్షణం

ఎంపీ వైవి సుబ్బారెడ్డి శుభాకాంక్షలు

ప్రజాశక్తి - ఒంగోలు సబర్బన్

జిల్లా ప్రజలకు ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని, అందరూ సుఖ, సంతోషాలు, మంచి ఆరోగ్యంతో వర్థిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఉదయం 10.30గంటల నుంచి లాయర్‌పేటలోని తన నివాసంలో ఎంపీ ప్రజలకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు.

నేడు బాలినేని రాక....

వైసిపి జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి సోమవారం తన నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో బయలు దేరి సోమవారం ఉదయం 6.15గంటలకు ఒంగోలు చేరుకుంటారు. ఉదయం 10.30 గంటలకు ఆయన నివాసంలో నూతన సంవత్సర కేక్‌ను కట్ చేస్తారు.

ఎమ్మెల్సీ మాగుంట శుభాకాంక్షలు

ప్రజాశక్తి-ఒంగోలుటౌన్

జిల్లా ప్రజలకు ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి 2018 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జాతి, మత, కుల, వర్గ విభేదాలకు అతీతంగా ప్రపంచ ప్రజలందరూ నూతన సంవత్సర పండుగను జనవరి 1న జరుపుకుంటున్నారన్నారు.

తైక్వాండో విజేతలకు అభినందనలు

ప్రజాశక్తి - ఒంగోలు కలెక్టరేట్

స్థానిక బచ్చల బాలయ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన 21 జాతీయ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనరావు అభినందించారు. ఈ పోటీల్లో ఒంగోలు క్రీడాకారులు 8 బంగారు, 3 వెండి, 2 కాంస్య పతకాలు సాధించారు. అన్నవరప్పాడులోని ఎమ్మెల్యే నివాసంలో ఆదివారం క్రీడాకారులు, కోచ్ ఎస్‌కె.హుస్సేన్ బాషా జనార్ధన్‌రావును కలిశారు. ఈ సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనరావు మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో రానున్న అంతర్జాతీయ పోటీలలో పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కోచ్ హుస్సేన్ బాషా, పత కాలు సాధించిన క్రీడాకారులను ఎమ్మెల్యే అభినందించారు.

ఇజెఎ క్యాలెండర్ ఆవిష్కరణ

ఒంగోలుటౌన్ : ఎపి ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఎస్‌పి బి.సత్యఏసుబాబు ఆదివారం ఆవిష్కరించారు. ఎస్‌పి కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎపి ఇజెఎ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎం.మాల్యాద్రి, పి. నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం. గోపి, బి.లింగరాజు, నాయకులు శివాజి, బాబురావు, రమేష్ పాల్గొన్నారు.

ఉప రాష్ట్రపతికి శుభాకాంక్షలు

ఒంగోలు కలెక్టరేట్ : భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనరావు దంపతులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడ వచ్చిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనరావు కుటుంబ సభ్యులు ఆదివారం మర్యాద పూర్వకంగా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల సతీమణి నాగసత్య లత, కుమార్తెలు అనీషా లక్ష్మి, తనూజ లక్ష్మి పాల్గొన్నారు.

నేటి నుంచి 30 యాక్టు అమలు

ఒంగోలు క్రైం : ఒంగోలు డివిజన్ పరిధిలో జనవరి 1 నుంచి 31 వరకూ 30 యాక్ట్ అమలులో ఉన్నట్లు డిఎస్‌పి బి.శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. ఎవరైనా సభలు, సమావేశాలు, నిరసనలు తెలపడానికి ముందుగా పోలీస్ అనుమతి పొందాలన్నారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

సమస్యల పరిష్కారానికి ఐక్య ఉద్యమాలు : సిపిఎం

ప్రజాశక్తి -కొత్తపట్నం

సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని సిపిఎం మండల కార్యదర్శి ఎస్. స్వామిరెడ్డి అన్నారు. స్థానిక మండల సిపిఎం కార్యాలయంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఎం మండల సీనియర్ నాయకులు పట్టపు ప్రకాశం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా స్వామిరెడ్డి మాట్లాడుతూ తీరప్రాంత గ్రామాల్లో తీరం వెంబడి అక్రమంగా నిర్వహిస్తున్న రొయ్యల పిల్లల ఉత్పత్తి కేంద్రాలు (హేచరీలు) నిలుపుదల చేయాలన్నారు. ఉప్పు రైతులు, వేరు శనగ రైతులకు గిట్టు బాటు ధరలు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. విశ్రాంత ఉద్యోగి ద్వారం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పాలకులు ద్వంద నీతి ప్రమాణాలు అనుసరిస్తున్నారన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో పెద్దఎత్తున అవినీతి అక్రమాలు చోటు



మాట్లాడుతున్న ద్వారం వెంకటేశ్వర్లు

చేసుకుంటున్నాయన్నారు. అనంతరం 2017లోని సమస్యలు, పోరాటాలు పరిష్కారాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సమాఖ్య మండల నాయకులు కె.నాంచర్లు, కాంతారావు, విశ్రాంత ఉద్యోగులు సంఘం నాయకులు నారాయణ , సిపిఐ నాయకులు కరుణ తదితరులు పాల్గొన్నారు.

దేవర సబ్బులును హత్య చేసిన

హంతకులను అరెస్టు చేయాలి

రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రజాసంఘాల డిమాండ్

ప్రజాశక్తి-ఒంగోలుటౌన్

చీరాల మండలం గవినివారిపాలెంనకు చెందిన గిరిజన మహిళ దేవర సుబ్బులును హత్యచేసిన హంతకులను అరెస్టు చేయాలని దళిత, ప్రజాసంఘాలు నాయకులు డిమాండ్ చేశారు. సుబ్బులును హత్య చేసిన హంతకులను శిక్షించాలని కోరుతూ అఖిలభారత రైతుకూలి సంఘం ఆధ్వర్యంలో మాదాల నారాయణ స్వామి భవన్‌లో ఆదివారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన రైతు కూలిసంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఆర్.మోహన్ మాట్లాడుతూ తనకు న్యాయం చేయాలని గత అక్టోబర్ 23న సుబ్బులు కలెక్టర్‌కు అర్జీ ఇచ్చినట్లు తెలిపారు. అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో ఆమె ఆత్మహత్యాప్రయత్నం చేసిందన్నారు. అనంతరం పరిణామాలతో చాలా వేధింపులకు గురైందన్నారు. ఆమంచి కృష్ణమోహన్ అండతో సర్పంచి నక్కల రమేష్ తన అనుచరులతో ఆమెపై దాడి చేయించారన్నారు. ఆమెను హత్యచేసిన నింధితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా ఆటంకాలు కలిగించారని, ఇదే మని ప్రశ్నించిన వారిని అరెస్టు చేశారని దుయ్యబట్టారు. చీరాల డిఎస్‌పి, తహశీల్దారుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేవర సుబ్బులు కుమార్తె దివ్వ మాట్లాడుతూ ఆమంచి కృష్ణమోహన్ అనుచరులు అనుక్షణం తమ కుటుంబాన్ని వేధింపులకు గురిచేశారన్నారు. వారి ఆగడాలను ఎదిరించి నిలబడ్డందుకే తమ తల్లిపై భౌతికంగా దాడిచేసి హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సుబ్బులు కుమార్తె నాగలక్ష్మి, పిడిఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్, జిల్లా కార్యదర్శి ఎం. ధనరాజ్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్.జాలయ్య, డి.అంజయ్య, ఒపిడిఆర్ రాష్ట్ర నాయకులు సిహెచ్ సుధాకర్, పౌరసమాజం నాయకులు జి.నరసింహారావు, గిరిజన సంఘం నాయకులు ఎస్.శ్రీనివాసరావు, బహుజన రచయితల వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ రవికుమార్, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు ఎ.రాఘవులు, బిఎస్‌పి జిల్లా అధ్యక్షుడు ఎం. అంజిబాబు, బిఎస్‌పి రాష్ట్ర నాయకులు ఆంజనేయులు, ఆర్‌టిసి కార్మిక సంఘం నాయకులు శివరావు పాల్గొన్నారు.

మహిళల సమస్యలపై స్పందన

రాష్ట్ర మహిళా కమిషన్ డైరెక్టర్ రమాదేవి

ప్రజాశక్తి - ఒంగోలు కలెక్టరేట్



మహిళల సమస్యల పట్ల మహిళా కమిషన్ వెంటనే స్పందిస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్ డైరెక్టర్ తమ్మిశెట్టి రమాదేవి తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రమాదేవి మాట్లాడారు. మహిళలు, శిశువుల సమస్యలు పరిష్కరించటానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారిపై రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు పద్మశ్రీ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆమె ఖండించారు. రాష్ట్రంలోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటూ బాధితులను అన్ని విధాల ఆదు కుంటామన్నారు. మహిళలకు సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలన్నారు.

పండుగలా ఉండమ్మ బొట్టు పెడతా..

ప్రజాశక్తి - ఒంగోలు సబర్బన్

స్వచ్ఛ సర్వేక్షణ్ -2018 ప్రచార కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ సిబ్బంది ఆదివారం నగరంలో వినూత్నంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి మహిళలకు బొట్టుపెట్టారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌కు సంబంధించి ప్రచురించిన కరప్రతాలను పంపిణీ చేశారు. అన్నవరప్పాడులోని ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ఇంటికి వెళ్లి ఆయన సతీమణికి మహిళలు, ఉద్యోగులు బొట్టుపెట్టి స్వచ్ఛ ఒంగోలు గురించి వివరించారు. అదేవిధంగా పలువురు ప్రముఖుల ఇళ్లల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాంనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కమిషనర్ సంక్రాంతి


ఎమ్మెల్యే సతీమణికి బొట్టు పెడుతున్న మహిళా ఉద్యోగులు

వెంకటకృష్ణ పాల్గొన్నారు. అన్నీ డివిజన్ల నోడల్ అధికారులు తమ డివిజన్లలో నిర్వహించిన ఉండమ్మ బొట్టుపెడతా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి

సమావేశంలో వక్తల డిమాండ్

ప్రజాశక్తి-ఒంగోలుటౌన్

జిల్లాలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని జనవిజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శివర్గ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జెవివి జిల్లా కార్యదర్శివర్గ సమావేశం ఎల్‌బిజి భవన్‌లో ఆదివారం నిర్వహించారు. జెవివి జిల్లా అధ్యక్షులు వి.మాలకొండారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశం తీర్మానాలను జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎల్.ప్రసాద్ వెల్లడించారు. జిల్లాను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పశ్చిమ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చడానికి వెలుగొండ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తిచేయాలన్నారు. జిల్లాలో సైన్స్ సెంటర్‌ను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే బడ్జెట్‌లో విద్య, వైద్య రంగాలకు నిధులను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జెవివి రాష్ట్ర కార్యదర్శి కె.రామారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కె.సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. జిల్లా ప్రజలు నూతన సంవత్సరంలో తమ సమస్యల పట్ల శాస్త్రీయంగా ఆలోచించాలని కోరారు. మూఢనమ్మకాలను విడనాడాలని కోరారు. ఈ సమావేశంలో జెవివి జిల్లా నాయకులు ఎవి.పుల్లారావు, పి.స్వరూపారెడ్డి, యు.భాస్కర్, వెంకటేశ్వర్లు, కె.ప్రభుదాస్ పాల్గొన్నారు.


కేక్ కట్ చేస్తున్న చిన్నారి

విద్యార్థులకు అన్నదానం

ప్రజాశక్తి-ఒంగోలుక్రైం

స్థానిక ఉమా మనోవికాస కేంద్రంలో రాఘవ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఆదివారం నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేట్ కట్ చేసి విద్యార్థులు పంచారు. అనంతరం విద్యార్థులకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో రాఘవ డిగ్రీ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఎల్. గోవిందరాజులు, విద్యార్థులు పాల్గొన్నారు.

15 నుంచి ఉపవాస దీక్షలు

ప్రజాశక్తి - ఒంగోలు కలెక్టరేట్

ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ దీక్షలకు మద్దతుగా జనవరి 15 నుంచి పంచాయతీల వద్ద ఉపవాస దీక్షలు చేపట్టాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ కోరారు. స్థానిక ప్రెస్ క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బ్రహ్మయ్య మాట్లాడారు. మాదిగలకు ఇచ్చిన హామీని చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. శీతాకాల సమావేశాలలో ఎస్‌సి వర్గీకరణ కోసం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎంఆర్‌పిఎస్ నగర అధ్యక్షులు కొమ్ము సుజన్‌మాదిగ, తొరటి ఆనంద్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేలకు లేఖలు

ప్రజాశక్తి-ఒంగోలుటౌన్

జిల్లాలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రిని కోరాలని ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, పాలపర్తి డేవిడ్‌రాజు, ఆమంచి కృష్ణమోహన్, ముత్తుముల అశోక్‌రెడ్డి, పోతుల రామారావుకు విద్యార్థి జెఎసి నాయకులు ఆదివారం లేఖలు రాశారు. ఆ లేఖలను పత్రికులకు విడుదల చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి జెఎసి రాష్ట్ర నాయకులు ఆర్.జగదీష్ మాట్లాడుతూ జిల్లాలో విశ్వవిద్యాలయం ఏర్పాటు హామీని అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రిపై ఎమ్మెల్యేలు వత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎన్. పుష్పరాజు, కార్తీక్, శ్రీనివాసరెడ్డి, మురళీ పాల్గొన్నారు.

పోలీస్ బాస్ మన్నం మాలకొండయ్య..

- నిజాయతీ అధికారిగా పేరు
- డిజిపి స్వగ్రామం నలదలపూరు
- గ్రామస్తుల హర్షం



ప్రజాశక్తి-వలేటివారిపాలెం

సాధారణ రైతు కుటుంబం.. తల్లిదండ్రులు చూస్తే వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తున్నారు. ఉన్నత చదువులంటేనే తెలియని రోజులవి. ఆ సమయంలో చదువే ప్రాణంగా భావించారు.. కష్టపడటమే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఐపిఎస్ క్యాడర్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర పోలీస్ బాస్ (డిజిపి)గా నియమితులయ్యారు. ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి)గా పని చేశారు. ఏ బాధ్యతల్లో ఉన్నా నిజాయతీ గల అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఆయనే ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెం మండలం నలదలపూరు గ్రామ నివాసి మన్నం మాలకొండయ్య.



నలదలపూరులోని మాలకొండయ్య పెంకుటిల్లు, ఇన్‌సెట్లో మాలకొండయ్య (ఫైల్)

జీవిత విశేషాలు

నలదలపూరు గ్రామంలో నివాసం ఉండే మన్నం శ్రీరాములు, రుక్మిణమ్మలకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు మన్నం మాలకొండయ్య. కుమార్తె చిన్నమ్మాయి. మాలకొండయ్య 1958లో జూలై ఒకటో తేదీన జన్మించారు. మాలకొండయ్య ఒకటి నుంచి 5వ తరగతి వరకు గ్రామంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో చదివారు. 1974 ఏప్రిల్‌లో పదోతరగతిలో 423 మార్కులతో ప్రథమశ్రేణిలో పాసయ్యారు. అనంతరం గుంటూరు జెకెసి కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యనభ్యసించారు. అనంతరం అగ్రికల్చర్ బిఎస్సీ బాపట్లలో చదివారు. తరువాత కాలంలో వరంగల్ జిల్లాలో కార్పొరేషన్ బ్యాంకులో ఉద్యోగం సాధించారు. అక్కడ పని చేస్తున్న సమయంలో ట్రైనింగ్ డిజిపి రాముడు కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. వారి ప్రోత్సాహంతో సివిల్స్‌కు సిద్ధమయ్యారు. చదువుకునే రోజుల్లో ఆయన మేనమామ రావిపాటి చలమయ్య పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించేవారు. పదో తరగతి చదివే సమయంలో రిజిస్టర్‌లోనూ గార్డియన్‌గా తన మేనమామ పేరు నమోదు చేసి ఉంది. 1985 బ్యాచ్‌కు చెందిన వ్యక్తిగా ఎంపికయ్యారు. సివిల్స్‌లో ర్యాంకు సాధించిన అనంతరం గుంటూరు, ఏలూరు డిఐజిగా పనిచేశారు. విశాఖపట్నం ఎస్పీగా కూడా విధులు నిర్వహించారు. ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో ఎస్పీగా పని చేశారు. అప్పా డైరెక్టర్‌గా కొనసాగారు. ఎసిబి విభాగంలో పని చేశారు. ఆయన పెళ్లి కాక ముందే తండ్రి శ్రీరాములు మరణించారు. మాలకొండయ్య మద్రాసులో అక్కడి ప్రభుత్వ విభాగంలో సైంటిస్టుగా పని చేస్తున్న వ్యక్తి కుమార్తె అయిన పూనం మాలకొండయ్యను వివాహమాడారు. ఆమె మద్రాసులోనే చదువుకున్నారు. వివాహం ఖమ్మం జిల్లా భద్రాచలంలో జరిగింది. మాలకొండయ్య గ్రామ ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగించేవారు. అనేక హోదాల్లో విధులు నిర్వహించినా గ్రామం అభివృద్ధి గురించి ఆలోచిస్తూనే ఉండేవారు. ఆ క్రమంలోనే గ్రామానికి అవసరమైన మౌళిక వసతులు కల్పించేందుకు తీవ్రంగా కృషి చేశారు. మాలకొండయ్య ఆ స్థాయికి వెళ్లడం తమకు గర్వకారణంగా ఉండటంతో పాటు తమ గ్రామం పేరు చెప్పిన వెంటనే కొందరు మన్నం మాలకొండయ్య గ్రామమా అంటూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుందని గ్రామస్తులంటున్నారు.

సొంత గ్రామాన్ని దత్తత తీసుకున్న మాలకొండయ్య

తన సొంత గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే నలదలపూరు గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. గ్రామంలో అవసరమైన మెటల్, సిమెంటు రోడ్ల నిర్మాణానికి సహకరించారు. జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు సుమారు రూ.40 లక్షలతో చుట్టూ ప్రహరీగోడ నిర్మించేందుకు కృషి చేశారు. పాఠశాల ఆవరణలో అదనపు తరగతి గదులు నిర్మాణానికి కూడా సహకరించారు. గ్రామంలో విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాటు చేయించారు. తాగునీటి సమస్యను తీర్చేందుకు ఆర్ఒ ప్లాంటును ఏర్పాటు చేయించారు. ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడే వారికి వైద్యం చేయించే విషయంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. గ్రామం నుండి ఎవరైనా తనను కలిసేందుకు వెళ్లిన సమయంలో వారితో ఆప్యాయంగా మాట్లాడేవారు. గ్రామంలోని విషయాలను అడిగి తెలుసుకొనేవారు.



గ్రామస్తులతో మాలకొండయ్య

కుటుంబ వివరాలు

మన్నం మాలకొండయ్య భార్య పూనం మాలకొండయ్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రస్తుతం విధుల్లో ఉన్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె ఉస్మానియా యూనివర్శిటీలో ఎండి పూర్తి చేశారు. కుమారుడు లా కోర్సు పూర్తి చేశారు.

గ్రామస్తులతో ఆప్యాయంగా ఉంటారు..

ఉన్నం వెంకటేశ్వర్లు, సర్పంచ్



గ్రామ ప్రజలతో మన్నం మాలకొండయ్య ఆప్యాయంగా ఉంటారు. గ్రామ ప్రజలు ఎవరైనా ఆయనను కలవాలని వెళ్లినప్పుడు వెంటనే పిలిపించి సమస్యను విని పరిష్కరించటానికి కృషి చేసేవారు. పంచాయతీలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నా ముందుగా ఆయన దృష్టికి తీసుకెళ్తాం. తమకు సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు పూర్తిస్థాయిలో అభివృద్ధికి సహకరిస్తున్నారు. అవసరమైతే ఆయా శాఖల అధికారులతో సంప్రదించి నిధులు తెప్పించే ప్రయత్నం చేస్తారు.

గ్రామానికి వస్తే తప్పనిసరిగా కలుస్తారు..

మన్నం కోటయ్య, రైతు

మన్నం మాలకొండయ్య గ్రామానికి వస్తే తప్పనిసరిగా తనను కలసి వెళ్తుండేవారు. మాలకొండయ్యను గుంటూరు జెకెసి కళాశాలలో దగ్గరుండి చేర్పించా.. వివాహ సమయంలోనూ పెళ్లి పెద్దగా వ్యవహరించా. తరచుగా ఆయన ఫోన్లో మాట్లాడి గ్రామ సమస్యలను తెలుసుకుంటుంటారు. మా గ్రామ వాసి డిజిపిగా ఎంపిక కావడం సంతోషంగా ఉంది.

ఆనందంగా ఉంది..

దామా రమేష్, గ్రామస్తుడు

మా గ్రామానికి చెందిన మన్నం మాలకొండయ్య వివిధ హోదాల్లో పని చేసి, డిజిపిగా బాధ్యతలు చేపట్టడం ఎంతో ఆనందంగా ఉంది. మాలకొండయ్య గ్రామానికి వస్తే అందరితో ఆప్యాయంగా మాట్లాడతారు. యువకులకు సూచనలు, సలహాలు అందిస్తూ అభివృద్ధి చెందాలని కోరుకొనేవారు.

ప్రజాశక్తి
www.prajasakti.com
ప్రకాశం
సోమవారం 1 జనవరి 2018

ప్రజా ఉద్యమ శిఖరం పాపిరెడ్డి

◆ విద్యార్థి దశ నుండే విప్లవ భావాలు ◆ కమ్యూనిస్టుగా..కడ వరకూ కష్టజీవులకు అండగా 'సూరా'

ప్రజాశక్తి-పిసిపల్లి

ఆయన పేరు వింటేనే ఉద్యమ స్ఫూర్తి. పేద ప్రజలకు కొండంత ధైర్యం. పెత్తందారులకు వణుకు. ప్రణాళికా బద్ధంగా పోరాటాలు నడిపి కమ్యూనిస్టుగానే గాక, ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన ఆదర్శమూర్తి. ఆయనే సూరా పాపిరెడ్డి. సిపిఎం జిల్లా 12వ మహాసభలు కనిగిరిలో ఆయన పేరుతో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో జరుగుతున్న సందర్భంగా ప్రత్యేక కథనం..

కమ్యూనిస్టుగా బీజం..

ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం సూరావారిపల్లిలో సూరా మాలకొండారెడ్డి కొండమ్మల 8వ సంతానంలో మొదటి కొడుకుగా 1029 సెప్టెంబరు పాపిరెడ్డి జన్మించారు. ప్రాథమిక విద్యను వెలిగండ్లలో పూర్తి చేసుకుని కనిగిరిలో 1942లో 8వ తరగతిలో చేరి 45 వరకు చదివి 1945 లో ఎస్ఎస్‌సిలో చేరారు. అప్పట్లో కమ్యూనిస్టు నాయకులు, మాజీ ఎంపి గుజ్జుల యలమందారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థి ఫెడరేషన్‌లో చేరారు. 2007లో చనిపోయేంత వరకు 62 సంవత్సరాల పాటు కమ్యూనిస్టుగా ఎర్ర జెండాను భుజాన వేసుకుని మోసుకుని ప్రజా నాయకుడిగా జీవించారు. కనిగిరిలో విద్యార్థి సంఘం మహాసభలు 5 వేల మందితో జరిపి కమ్యూనిస్టు పార్టీకి బీజమేశారు. చదువు కంటే ఉద్యమాలపై ఆసక్తి చూపేవారు. తరతగతి పుస్తకాల కంటే కమ్యూనిస్టు పుస్తకాలనే ఎక్కువ చదివారు.

ఉద్యమాలలో మమేకమై..

ఆదర్శ నేత బాట

1948లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించినప్పుడు కోవూరు తాలూక హిందూపూర్‌లో అప్పటి సీనియర్ నాయకులు భీమవరపు శేషయ్యను అరెస్టు చేసి గ్రామస్తులను భయ భ్రాంతులకు గురిచేశారు. హిందూపూర్ వాసులకు ధైర్యం చెప్పేందుకు పాపిరెడ్డితో సహా 30 మంది వెళ్లారు. స్థానిక భూ స్వాములు వీరిపై పోలీసులకు సమాచారం అందించడంతో మలబార్ పోలీసుల దాడిలో పాపిరెడ్డితో మరో 18 మంది అరెస్టు అయ్యారు. వీరిని చిత్ర హింసలు పెట్టి ఆ గ్రామంలోని యానాది మహిళలు చేతే వీరిపై ఉమ్ము వేయించారు. చట్టాన్ని ధిక్కరించారనే నెపంతో కేసు నమోదు చేసి 11 రోజుల పాటు జైలులో ఉంచారు. పార్టీకి రాజీనామ చేసి క్షమాపణ చెబితే వదిలేస్తామని పోలీసులు అడగగా పాపిరెడ్డితో సహా ఐదురుగు అంగీకరించకుండా జైలు జీవితం గడిపారు.

1948లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కనిగిరి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా గుజ్జుల యలమందారెడ్డి జైలులో ఉండి పోటీ చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థిగా ఉన్న పాపిరెడ్డి ఎన్నికల సమయంలో మూడు నెలల పాటు కనిగిరి వచ్చి ప్రచారం చేశారు. వాహనాలు లేని ఆ రోజుల్లో కాలి నడకతోనే ప్రచారం చేశారు. 90 శాతం ఓట్లుతో యలమందారెడ్డిని గెలిపించడంలో పాపిరెడ్డి కృషి ఆమోఘమైంది.

సిపిఎం నిర్మాణంలో..

1964లో మార్కిస్టు పార్టీపై నిషేదం విధించిన రోజుల్లో 64లో పాపిరెడ్డిని అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు తరలించారు. కమ్యూనిస్టు పార్టీ చీలిక సమయంలో కనిగిరి, కందుకూరు, పొదిలి, దర్శి తాలూకాలు కలిపి ఉత్తర నెల్లూరు జిల్లాగా ఏర్పాటు చేసి ఆ జిల్లాకు సిపిఎం కార్యదర్శిగా పాపిరెడ్డి పనిచేశారు. విభేదాల అనంతరం 1978లో తిరిగి సిపిఎంను పునర్‌నిర్మించారు. అప్పట్లో నేరేడుపల్లిలో బలమైన కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం ఉండేది. ఆ నాటి కమ్యూనిస్టు పార్టీ నాయకులు సర్పంచ్ చాగంరెడ్డి నరసింహారెడ్డి, పాపిరెడ్డి సిపిఎం వైపు ఉండి పార్టీని బలోపేతం చేశారు.

ఇల్లే సత్రంగా..

కనిగిరిలో పార్టీ పనుల మీద వచ్చి వెళ్లే నాయకులు, కార్యకర్తలకు పాపిరెడ్డి నివాసమే ఒక సత్రం లాగా ఉండేది. వైద్యశాలకు వచ్చే వారికి కూడా పాపిరెడ్డి ఇంటిలోనే అన్నం పెట్టడంతో పాటు సౌకర్యం కల్పించేవారు. 1985లో ఆయన సతీమణి సీతారావమ్మకు గుండె జబ్బు వచ్చేంత వరకు భోజన వసతులు చూపించేవారు.

ప్రజలను పోరాటాల్లోకి దించి..



సూరా పాపిరెడ్డి (ఫైల్)

సెటిల్‌మెంట్, కరెంట్, ఈనాం, మాణ్యం భూముల సమస్యలు ఎక్కువగా ఉండేవి. సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని సిపిఎం ఉద్యమాలు నడిపింది. ఆ ఉద్యమాలలో గ్రామ గ్రామానికి తిరుగుతూ దరఖాస్తు ఫారాలతో గ్రామాలకు వెళ్లి రైతులను సమీకరించి ఆ దరఖాస్తులను అధికారులకు ఇచ్చేవారు. ఈ విధంగా రైతాంగ సమస్యలపై కనిగిరి తాలూకాలో అనేక ఉద్యమాలు నడిపారు. ఇలా లక్షల ఎకరాల భూములను రైతులకు పట్టాలు ఇప్పించడంలో పాపిరెడ్డి చేసిన సేవలు అమూల్యమైనవి. ఇలా ఉద్యమాలు నడిపిన చాకిరాల, కోవెలంపాడు, నేరేడుపల్లి, మారెళ్ల, తాళ్లూరు, మోపాడులో పెద్ద ఉద్యమాలు నడిపి పార్టీని బలోపేతం చేశారు. ఉద్యమాలు జరిగిన చోట పాపిరెడ్డితో పాటు చాగంరెడ్డి నరసింహారెడ్డిపై కేసులు బనాయించారు. పుచ్చలపల్లి సుందరయ్య గారి జోక్యంతో వీరిపై కేసు రద్దు చేశారు. జమీందారు వ్యతిరేక పోరాటం నిర్వహించి రైతులను విముక్తి చేయడంలో పాపిరెడ్డిగారి కృషి గొప్పది.

కోటి ఆశలతో కొత్త ఏడాదిలోకి..

- రాజకీయ పార్టీలకు పరీక్షా సమయమే..
- వెలుగొండ ప్రారంభించే ఏడాది కూడా ఇదే..
- హామీల అమలుకు ఎదురుచూస్తున్న జనం

ప్రజాశక్తి-ఒంగోలు ప్రతినిధి

కొత్త ఏడాది జరుపుకునే తీరుపై ఇప్పటికే పలు రకాల చర్చలు సాగుతున్నాయి. కొత్త ఏడాదిపై చాందసవాదులు ఆంక్షలు పెడుతున్నారు. దేవాలయాలకు వెళ్లొద్దంటూ ప్రజలను తికమక పెడుతున్నారు. అయితే కొత్త ఏడాది అనగానే సామాన్యుడు మొదలు సంపన్నుల వరకూ అందరిలోనూ కొత్త ఆశలుంటాయి. నూతన సంవత్సరమే వారి జీవితాలలో వెలుగుకు ఆరంభంగా భావిస్తారు. కొత్త ఏడాదిలో ఆరంభం శుభారంభంగా ఉంటే.. ఏడాదంతా మేలు జరుగుతుందని భావిస్తారు. ఇది ఇంగ్లీషు వారి పండుగా లేక భారతీయుల పండుగా అనేది చూడరు. ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సరం అంటే ఆ ఏడాదిలో నడవాల్సిన తీరుకు అద్దం పడుతుందని భావిస్తారు. ఇప్పుడు అందరూ కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. అర్ధరాత్రి నుంచే ఈ వేడుకలు మొదలయ్యాయి. ఎప్పటిలాగే కొత్త ఏడాది వాతావరణం తగ్గలేదు. 2017 ముగిసింది. 2018లోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ప్రజల ఆకాంక్షలు ఎలా ఉన్నాయి? రాజకీయపార్టీల నడక ఎలా ఉంది? ముఖ్యంగా పాలక పక్షం ప్రజలకు ఇచ్చిన హామీల అమలు ఎలా ఉందనేది ఈ సందర్భంగా మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కొత్త ఏడాది అందరికీ కీలకంగా మారింది. అటు రాజకీయ పార్టీలకు అత్యంత కీలకం. ఎందుకంటే ఈ ఏడాది నుంచే ఎన్నికల పర్వం మొదలు కానుంది. అన్ని రాజకీయ పార్టీలూ ఈ పాటికే ఎన్నికల వ్యూహాలతోనే ముందుకు సాగుతున్నాయి. పాలకపక్షమైన తెలుగుదేశానికే కాకుండా ప్రతిపక్షాలకూ ఇప్పుడు పరీక్షా కాలమే. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సవాలుగా మారనుంది. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన హామీల్లో అగ్రభాగం అమలు కాలేదు. అనేక సవాళ్లు కొత్త ఏడాదిలో ఎదురుకానున్నాయి. వాటిని అధిగమించాల్సిన శక్తి సామర్థ్యాలు పాలకపక్షం పనితీరుకు అద్దం పట్టనున్నాయి. ప్రధానంగా 2108లోనే ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించాల్సి ఉంది. ఇదొక పెద్ద ఎజెండా. ఇంకా పనులు పూర్తికాలేదు. ఈ ఏడాది ఆగస్టు నాటికి మరో నాలుగు కిలోమీటర్ల పొడవున సొరంగం పనులు పూర్తి చేయాలి. ప్రత్యామ్నాయ మార్గాల్లో సొరంగం పనులు మొదలు పెడుతున్నారు. మరో ఎనిమిది నెలల్లో ఇది పూర్తికావాలి. ఇందుకు నిధులు అవసరం. 2008లో మొదలు పెట్టిన సొరంగం అవాంతరాలతో ఆగుతూ సాగుతూ ఉంది. ప్రస్తుతం పనులు నిలిచి పోయాయి. వేరే వారికి పనులు అప్పగిస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తయితే పనులు సకాలంలో పూర్తి చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. వెలుగొండపై ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చకుంటే పాలకపక్షం ఈ ప్రాంతంలో రాజకీయంగా ఇబ్బందులను ఎదుర్కొనక తప్పదు. ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టు 2018లో రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు తెలుగుదేశానికి పెద్ద ఎజెండా కానుంది. దీనిపై ఎలా ముందుకు వెళతారన్నది తేలనుంది. వచ్చే ఎన్నికలకూ ఇదే ప్రధానం. దీనిపైనే పాలకపక్షం అంతా దృష్టి సారించాల్సి ఉంది. ఇంకా మిగిలిపోయిన హామీల్లో దొనకొండ, కనిగిరి సెజ్‌లున్నాయి. ఇవీ అతీగతీ లేవు. నాలుగో ఏడాదిలో అడుగుపెట్టినా వీటిపై అరకొర చర్యలు తప్ప ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. వస్తాయా? లేదా? అన్నదీ స్పష్టత లేదు. పరిశ్రమల ఏర్పాటుపై చేసుకున్న ఒప్పందాలన్నీ కనిపించడం లేదు. వీటితో పాటు రామాయపట్నం పోర్టు ప్రశ్నార్థకంగా మారింది. గతంలో రాజకీయ కారణాల వల్ల అప్పటి కేంద్రం దుగ్గరాజపట్నం వద్ద ప్రకటించింది. సాంకేతిక కారణాలు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటే అక్కడ సాధ్యం కాదని తేల్చారు. రామాయపట్నం పోర్టుకు ఆటంకాలు పోయాయి. కృష్ణపట్నం పోర్టు నుంచి వచ్చే ఒత్తిళ్లకు ప్రభుత్వం లొంగిపోయిందనే చర్చ ఉంది. కృష్ణపట్నం పోర్టుకు నష్టం వస్తుందనే పేరుతో రామాయపట్నం వద్ద పోర్టును పక్కనపెట్టారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎటూ తేల్చలేదు. ఇంకా సిఎం చంద్రబాబు ప్రకటించిన స్మార్ట్ సిటీలు, శిల్పారామం, ట్రిపుల్‌ఐటీ కాలేజీ, డ్రైవింగు స్కూల్, ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్, మైనింగ్ యూనివర్శిటీల వంటివి పెండింగు లోనే ఉన్నాయి. ఇవన్నీ పెండింగు ప్రాజెక్టుల జాబితాలో చేరాయి. నడికుడి-కాళహస్తి లైను పనులు మాత్రం సాగుతున్నాయి. ఇవన్నీ కొత్తఏడాదిలో కదలాల్సి ఉంది. వీటిపై పాలకపక్షం దృష్టి సారించకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి రానుంది. హామీల అమలు కోసం ప్రజలు మాత్రం ఎదురుచూస్తూనే ఉన్నారు. రాజకీయంగానూ తెలుగుదేశంలో ఉన్న అంతర్గత విభేదాల నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. ఇక ప్రతిపక్షాలకూ పరీక్షా కాలమే. వచ్చే ఎన్నికల నాటికి ప్రజల పక్షాన పోరాటాలు ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ మార్గంలో ఇప్పుడు వామపక్షాలే ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన వైసిపి ఇంకా పూర్తిస్థాయిలో ఆ పాత్రలో కనిపించడం లేదు. ఇక కొత్త ఏడాది ఆరంభంలోనే సిఎం చంద్రబాబు జిల్లాకు రానున్నారు. జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించనున్నారు. దర్శిలో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగు రోజులుగా మంత్రి శిద్దా రాఘవరావుతో పాటు అధికార యంత్రాంగం మొత్తం ఏర్పాట్లలో ఉన్నారు. దర్శిలో భారీగా సిఎం సభ, ఇతర కార్యక్రమాలకు సన్నాహాలు సాగుతున్నాయి. మంత్రి శిద్దా రాఘవరావు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే యంత్రాంగం, పాలకపక్ష నేతలు కొత్త ఏడాది కన్నా సిఎం పర్యటనపైనే దృష్టి సారించారు. సిఎం పర్యటన కొత్త ఏడాదికి మరింత ఊపును పెంచిందనే చర్చ సాగుతోంది.

జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని..

2న జిల్లా సదస్సు

సిపిఎం నగర కమిటీ



ప్రజాశక్తి-ఒంగోలు టౌన్

వెనుకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధికి రూ.10 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, హామీలు అమలు చేయాలని కోరుతూ సిపిఎం జిల్లా మహాసభల సందర్భంగా ఈ నెల రెండున సాయంత్రం ఐదు గంటలకు స్థానిక ఎల్‌బిజి భవన్‌లో జిల్లా సదస్సు నిర్వహిస్తున్నట్లు సిపిఎం ఒంగోలు నగర కమిటీ కార్యదర్శి జి.రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి ఎనిమిది నుండి కనిగిరిలో సిపిఎం జిల్లా మహాసభలు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిపై అభిప్రాయాలను సేకరించేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ సమస్యలన్నింటిపై సమగ్రమైన చర్చ జరిగేందుకు సిపిఎం జిల్లా సదస్సు నిర్వహిస్తోందన్నారు. సదస్సులో ప్రముఖులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

కార్మికులకు అండగా సిపిఎం



మాట్లాడుతున్న హనీఫ్

పామూరు: కార్మికులకు, కర్షకులకు సిపిఎం అండగా ఉంటుందని పార్టీ జిల్లా నాయకులు సయ్యద్ హనీఫ్ అన్నారు. ఆదివారం పప్పు వెంకోబరావు మీటింగ్ హాలులో 17 ప్రజాసంఘాల సమావేశం మూలే మాల్యాద్రి అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఆయన మాట్లాడుతూ సిపిఎం జిల్లా మహాసభలను విజయవంతం చేయాలన్నారు. ఈ సభలు కార్మికులకు పండగలా భావించాలన్నారు. కార్యక్రమంలో కె.మాల్యాద్రి, ఎస్‌కె.అల్లాబక్ష్, ఎస్‌కె.మస్తాన్, కె.రత్తయ్య, వెంకటయ్య, ప్రకాశం, వీరనారాయణ, ఎం.సుబ్బారావు, పి.రసూల్ పాల్గొన్నారు.

నికల జలాలు కేటాయించాలి..

హనుమంతునిపాడు: వెలుగొండ ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసి, నికర జలాలు కేటాయించాలని సిపిఎం వెలిగండ్ల ప్రాంతీయ మండలాల కన్వీనర్ బడుగు వెంకటేశ్వర్లు అన్నారు. సిపిఎం జిల్లా మహాసభలు కనిగిరిలో జరుగుతున్న సందర్భంగా ఆదివారం మండల పరిధిలోని హాజీపురం, దొడ్డిచింతల, సీతారాంపురం గ్రామాలలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వైఆర్.మూర్తి, డేవిడ్, మాలకొండయ్య, ప్రకాశం పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

సిఎస్‌పురం: ప్రజాసమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ కార్యదర్శి ఊసా వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక నారాయణ స్వామి కాంప్లెక్స్‌లో ఆదివారం ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఐద్వా డివిజన్ కార్యదర్శి ఊసా రాజ్యలక్ష్మి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనిగిరిలో 8, 9, 10వ తేదీలలో జరిగే సిపిఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి.జ్ఞానరాజు, తిరుపతిరెడ్డి, కెవిపిఎస్ నాయకులు ఏసురత్నం, తామస్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వెంకటేష్, ఆవాజ్ నాయకులు పి.చిననాయబ్, మహిళ సంఘం నాయకురాలు హైమావతి, అరుణ, రమణమ్మ, గురుబ్రహ్మం, తిరుపతయ్య పాల్గొన్నారు.

జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి..

కనిగిరి: జనవరి 8, 9, 10 తేదీల్లో కనిగిరిలో జరిగే సిపిఎం జిల్లా మహాసభలను, బహిరంగ సభను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి జి.శ్రీనివాసులు పేర్కొన్నారు. స్థానిక సుందరయ్యభవనంలో ఆదివారం సిఐటియు కనిగిరి డివిజన్ కమిటీ సమావేశం ఎస్‌కె ఖాదర్‌వలీ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో సిఐటియు కనిగిరి డివిజన్ కార్యదర్శి పీసీ.కేశవరావు, నాయకులు ఎ.నారాయణ, పి.మహేష్, సిహెచ్.అచ్చమ్మ, పద్మ, ఎస్తేరమ్మ, ఎం.కొండారెడ్డి, ఎస్‌కె.మస్తాన్, బాలకోటయ్య, కె.కృష్ణమూర్తి, జె.శేఖర్, వి.కాశయ్య, ఎస్‌కె.టోపీవలి, హేమలత పాల్గొన్నారు.

వెలుగొండను తక్షణమే పూర్తి చేయాలి



మాట్లాడుతున్న జివి.కొండారెడ్డి

సిపిఎం కనిగిరి ప్రాంతీయ సభ్యుల, నాయకుల జనరల్‌బాడీ సమావేశం ఎస్‌కె.నాగూర్‌బి అధ్యక్షతన స్థానిక సుందరయ్యభవనంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు జివి.కొండారెడ్డి మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతమైన కనిగిరి, మార్కాపురం, కంభం ప్రాంతాలకు తాగునీటి, సాగునీటి సమస్య తీవ్రంగా ఉంటుందన్నారు. ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలంటే వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తికావటమొక్కమే మార్గమన్నారు. కార్యక్రమంలో సిపిఎం కనిగిరి ప్రాంతీయ కార్యదర్శి పీసీ.కేశవరావు, నాయకులు పిల్లి తిప్పారెడ్డి, వి.కాశయ్య, ఎ.నారాయణ, సిహెచ్.నాగయ్య, ఎస్‌కె.బషీరా, ఎం.కొండారెడ్డి పాల్గొన్నారు.

రోటరీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

ప్రజాశక్తి-ఇంకొల్లు

నూతన సంవత్సర వేడుకలను జనవరి 1న రోటరీ గంగ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు క్లబ్ అధ్యక్షులు షేక్ మస్తాన్‌బాబా తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి ఉత్తమ గ్రామీణ విలేఖరిగా రాష్ట్ర స్థాయి అవార్డును విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చేతుల మీదగా స్వీకరించిన స్థానిక సాక్షి రిపోర్టర్ షేక్ జానీబాషాకు క్లబ్ పక్షాన అభినందన సత్కారం జరుగుతుందని కార్యదర్శి రాఘవరావు తెలిపారు. క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ కొల్లా రామాంజనేయులు, ఇతర రోటరీ పెద్దలు కార్యక్రమానికి అతిథిలుగా హాజరువుతారు. ఈసందర్భంగా రోటరీక్లబ్ ఆఫ్ ఇంకొల్లు సెంట్రల్ ఫ్యామిలీ మీట్ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

పలు రకాల స్వీట్లు అమ్మకానికి సిద్ధం

ప్రజాశక్తి-పర్చూరు

నూతన సంవత్సర సందర్భంగా పర్చూరులోని ఐదు మిఠాయి దుకాణాల ముందు ప్రత్యేకంగా షామినాయలను వేసి తయారు చేసిన పలు రకాల స్వీట్లను సిద్ధంగా ఉంచామని సుబ్రమణ్యేశ్వర షాపు యజామని సమ్మెట శ్రీనివాసరెడ్డి తెలిపారు.ఈసందర్భంగా ఆదివారం ఆయన ప్రజాశక్తితో మాట్లాడారు. కొత్త సంవత్సరం సందర్భంగా 101 రకాల స్వీట్లు తయారు చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచామనిపేర్కొన్నారు. వీటిలో ప్రత్యేకంగా కాకినాడ కాజా, బెంగాలీ ఫాన్ లడ్డు, నేతి మైసూరుపాకం ప్రముఖమైనవి అని వివరించారు. కేజి రూ.120 నుంచి రూ.300ల వరకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దీనిని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు.



కేక్ కట్‌చేస్తున్న మాజీ ఇన్‌కంటాక్స్ అధికారి హరిప్రసాద్

వెంకటేశ్వర్లు సేవలకు అభినందనలు

ప్రజాశక్తి-చీరాల రూరల్

ట్రస్ట్ స్థాపించి మండలంలో అనేక సేవా కార్యక్రమాలను చేపడుతూ ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న సజ్జా వెంకటేశ్వర్లు సేవలు అభినందనీయమని మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, మాజీ ఇన్ కాంట్యాక్స్ అధికారి హరిప్రసాద్ అన్నారు. స్థానిక మండలంలోని జాండ్రపేటలో ఉన్న శ్రీ బాలానంద చారిటబుల్ ట్రస్టు వ్యవస్థపాకులు సజ్జా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయంలో ఆదివారం నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ముఖ్య అతిధిగా హాజరైన మాజీ ఇన్‌కంటాక్స్ అధికారి హరిప్రసాద్, మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావులు మాట్లాడారు. ట్రస్టు స్థాపించిన అతి కొద్ది కాలవ్యవధిలోనే అనేక సేవలుచేయడం చాలాగొప్ప విషయమని పేర్కొన్నారు. స్కూల్ విద్యార్థులకు అవసరమైన పలు కార్యక్రమాలను నిర్వహించి వారి విద్యాభివృద్ధికి పలు సూచనలు చేస్తూ పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతున్నట్లు హామీ కూడా ఇచ్చినట్లు వారు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి ఆప్యాయంగా ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

గ్రామాభివృద్ధిలో

ప్రజలు భాగస్వాములు కావడం అభినందనీయం

ప్రజాశక్తి-పర్చూరు

గ్రామాల అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావడం అభినందనీయమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. పర్చూరు దగ్గరలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం సందర్శించారు. ఆలయ కమిటీ సభ్యులు వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, ప్రసన్నాంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన దంపతులు ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. గ్రామంలోని అభివృద్ధి పనులను, ప్రవాస ఆంధ్రులు, ఉపాధి నిధులతో నిర్మించిన శ్మశాన వాటికలను పరిశీలించారు. పంచాయితీ భవనాన్ని, సామాజిక భవనాన్ని పరిశీలించారు. ఆయన వెంట జిల్లా జడ్జి ప్రియదర్శిని స్థానిక జూనియర్ జడ్జి మహమ్మద్ నజీర్ ఉల్‌ఇన్, డిఎస్పీ డాక్టర్



శ్మశాసన వాటికలను పరిశీలించడానికి వెళ్తున్న నాగేశ్వరరావు

ప్రేమ్‌కాజల్, తహశీల్దార్ బిట్రా శ్రీనివాసరావు, సుబ్రహ్మణ్యేశ్వరా ఆలయ కమిటీ సభ్యులు తేళ్ల సుబ్బారావు, మువ్వల అప్పారావు,కొల్లా సుభాష్‌బాబు, కోట శ్రీనివాసరావు,తదితరులు పాల్గొన్నారు. న్యాయమూర్తి రాకతో ఇంకొల్లు సిఐ మద్దినేని శేషగిరిరావు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.

2న జన్మభూమికార్యక్రమాలు

పర్చూరు : సమస్యలను పరిష్కరించుకునేందుక జన్మభూమి సభలు ఉంటాయని ఎంపిడిఓ బి ప్రమీలాదేవి తెలిపారు. తహశీల్ధారు, ఎంపిడిఓ ఆధ్వర్యం లో రెండు బృందాలు గ్రామ సభలు నిర్వహి స్తాయని చెప్పారు. 2వ తేదీ ఉదయం 10 గంటలకు చెరుకూరు కొల్లావారిపాలెం మధ్యాహ్నం రెండు గంటలకు, 3న పెద్దివారిపాలెం, ఇనగల్లు, అన్నం బొట్ల వారిపాలెం, 4న నూతలపాడు, నాగుల పాలెం, 5న పర్చూరు, వీరన్నపాలెం, ఉప్పుటూరు, 6న పోతుకట్ల, కొమర్నే నివారిపాలెం, దేవరపల్లి భూషాయిపాలెం, 7న చింతగుంటపాలెం, కొత్తపాలెం, 8న గొల్లపూడి, తన్నీరు వారిపాలెం, 9న బోడవాడ, 10న తిమ్మరాజు పాలెం, చెన్నుంబొట్ల అగ్రహారం, గర్నెపూడి, 11న ఏదుబాడు, అడుసుమల్లి గ్రామాల్లో పంచాయితీ కార్యాలయం వద్ద గ్రామసభలు జరుగుతాయని ఎంపిడిఒ వివరించారు.

సందేశాత్మక రచనతోనే తెలుగుకు వెలుగు

ప్రజాశక్తి-చీరాల



కార్యక్రమంలో పాల్గొన్న విజేతలు

సందేశాత్మకమైన రచనలతో తెలుగు జాతి చైతన్యానికి, తెలుగుకు కొత్త వెలుగులు తెచ్చిన తెనుగువేన్ తుమ్మల సీతామ మూర్తి అని కళాంజలి అధ్యక్షులు కాకరపర్తి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. స్థానిక కెజిఎం బాలికోన్నత పాఠశాల ఆవరణలో చీరాల కళాంజలి ఆధ్వర్యంలో సీతారామమూర్తి 117వ జయంతి వేడుకలు నిర్వహించారు. అంతరించిపోతున్న సామాజిక విలువల పునరుద్ధరణ, తెలుగు సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కోసం తుమ్మల రచనలను చేశారని పేర్కొన్నారు. అనంతరం పద్య పఠన పోటీల్లో విజేతలకు బహుమతులు అందచేశారు. ఉన్నత పాఠశాల విభాగంలో కె వైష్ణవి, షేక్ నస్రీన్, పి బాలభవ్య, జి రుషేంద్ర, ఇంటర్మీడియట్ స్థాయిలో బొప్పాడి శ్రీదేవి, ఎం ప్రసన్న, పి నాగజ్యోతి, డిగ్రీ స్థాయిలో ఆర్ సాయివైష్ణవి, జి గౌతమి, ఎన్ రమణారావు, ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించారు. జె మోహన్, జి విభేష్, భవానీలకు ప్రోత్సాహక బహుమతులు ప్రకటించారు. విజేతలకు జనవరిలో జరిగే సభలో బహుమతులు అందచేస్తారని తెలిపారు. డాక్టర్ పి వెంకటేశ్వరప్రసాద్, కార్యదర్శి టి సాంబశివరావు, కోడూరి ఏకాంబ రేశ్వరరావు, డాక్టర్ బీరం సుందరరావు, వి మురళీ, పి శ్రీనివాసరావు, పూర్ణాసత్యం, బ్రహ్మారెడ్డి, బాగి కృష్ణమూర్తి, డాక్టర్ సత్రం మల్లీశ్వరరావు, కె నాగేశ్వరరావు పాల్గొన్నారు.

ఏరియా వైద్యశాలలో హత్యకు పాల్పడిన వ్యక్తి అరెస్టు

రౌడీషీటర్లపై ప్రత్యేక దృష్టి : సిఐ

ప్రజాశక్తి-చీరాల రూరల్

స్థానిక పట్టణంలో డిశెంబర్ 26న ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆవుల రాజ్‌కుమార్ అనే వ్యక్తిపై కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన హారీస్‌పేటకు చెందిన వీరమాసు సునీల్ అనే వ్యక్తిని ఆదివారం స్థానిక ఒకటవ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో సిఐ సూర్యనారాయణ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఆవుల రాజ్‌కుమార్‌కు హత్యాయత్నానికి పాల్పడిన సునీల్‌కు గతంలో పలు చిన్న చిన్న గొడవలు చోటుచేసుకున్నాయని ఈ సందర్భంలో ద్విచక్రవాహన ప్రమాదంలో గాయపడిన రాజ్‌కుమార్ స్థానిక ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న సమయంలో సునీల్ ఈ ఘాతుకానికి ఒడికట్టాడు. అయితే హత్యాయత్నానికి ఉపయోగించిన మారణా యుధాన్ని దాచే ప్రయత్నం చేసినందుకు హారీస్‌పేటకు చెందిన ఓ మైనర్ బాలుడను ఈ కేసులో



విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న సిఐ

నింధితునిగా గుర్తించి ఇద్దరిని రిమాండ్‌కు పంపిస్తున్నట్లు సిఐ తెలిపారు. నేరస్తులకే కాదు వారికి సహాయ పడిన వారిని కూడా నిందితులుగానే పరిగణి స్తామని ఆయన తెలిపారు. ఈసందర్భంగా పాత నేరస్తుల పైప్రత్యేక నిఘాపెట్టామని అన్నారు. నూతన సంవత్సరంలో మంచి ప్రవర్తన కలిగి సమాజంలో మెలగాలన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నేరవేరుస్తా

- ఎంఎల్‌సి పోతుల సునీత

చీరాల రూరల్ : ఎన్నికల హామీలో చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే విధంగా ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటాని స్థానిక ఎంఎల్‌సి పోతుల సునీత అన్నారు. ఆదివారం ఆమె నివాసం వద్ద సిఎం రిలీఫ్ పండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 25వ వార్డుకు చెందిన ముంజేటి తిరుపతిరావుకు



చెక్కులు పంపిణీ చేస్తున్న ఎంఎల్‌సి సునీత

రూ.20వేలు, 27వ వార్డుకు చెందిన కుక్కల తిరుపతమ్మకు రూ.30వేలు మొత్తం రూ.50వేలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోతుల సునీత మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు. పోతుల సురేష్, 27వ వార్డు కౌన్సిలర్ కావూరి అగస్టీన్, కొత్తపేట ఉప సర్పంచ్ కౌతరపు జనార్ధన్, అవ్వారు ఆది నారా యణమూర్తి, దల్లి లక్ష్మణ్‌రెడ్డి, పామండి రాంబాబు,సామ్యేలు, వేణుగోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సిపిఎం కార్యకర్తల శ్రమదానం

ఇంకొల్లు : సిపిఎం జిల్లా మహా సభలను పురస్కరించుకొని మండల కమిటీ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆదివారం శ్రమదానం చేశారు. బస్టాండ్ సెంటర్ ఆవరణలో రోడ్లు ఊడ్చి శ్రమదానం చేశారు. అనంతరం పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ కందిమళ్ళ రామ కోటేశ్వరరావు, ఎన్ వెంకట్రావు, గోవిందరెడ్డి, సుబ్బారావు పాల్గొన్నారు.

గ్రామాభివృద్ధికి ప్రవాస ఆంధ్రుల ఆర్థిక సాయం

ప్రజాశక్తి-పర్చూరు

గ్రామాభివృద్ధికి ప్రతి సంవత్సరం 5వేలు డాలర్లు(రూ.2లక్షలు) ఆర్థిక సాయం అందిజేస్తానని ప్రవాస ఆంధ్రుడు డాక్టర్ ముద్దన హరిబాబు, రాణి దంపతులు తెలిపారు. స్థానిక మండలం లోని నాగుల పాలెం, నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామాల కు 5వేల డాలర్ల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించారు. నాగులపాలెంలో సుమారు రూ.80లక్షలతో పుననిర్మాణం చేసిన నీటిశుద్ధి పథకాన్ని సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి జస్టీస్ లావు నాగేశ్వరరావు ఆదివారం ప్రారంభించారు. హరిబాబు దంపతులు రూ.55లక్షలు విరాళం ఇచ్చారు. గ్రామప్రజలకు మంచినీటిని సరఫరా చేసేందుకు ఆధునిక పరికరాలను ఉపయోగించారు. కార్డు పద్ధతి ద్వారా నీటిని



విరాళం అందచేస్తున్న ముద్దన హరిబాబు, రాణి దంపతులు

తీసుకుళ్లే విధంగా అత్యాధునిక పరికరాన్ని అమర్చారు. నీటి పథకం ద్వారా వచ్చే నిధులను పున నిర్మాణానికి ఉపయోగించారు. పంచాయితీకి ట్రాక్టరు కొనేందుకు రూ.2లక్షల చెక్కును పంచాయతీ సర్పంచ్ కొల్లా గంగాభవాని, కార్యదర్శి వెంకటప్పయ్య కు అందచేశారు. ఈ రెండు లక్షలతో పాటు గ్రామంలోని పోలేరమ్మ ఆలయ అభివృద్ధికి మరో రూ.50వేలు ముద్దన హరిబాబు దంపతులు ఇచ్చారు. హరిబాబు, రాణి పురిటి గడ్డలైన తిమ్మసముద్రం నాగులపాలెం గ్రామాలకు ప్రతి ఏటా 5వేల డాలర్లు చొప్పున నిధులు సమూకుస్తానని హరిబాబు ప్రకటించారు. గ్రామాభివృద్ధికి ప్రవాస ఆంధ్రులు ఇస్తున్న సాయం ఆదర్శనీయమని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజాశక్తి
గిద్దలూరు 7
సోమవారం 1 జనవరి 2018

స్వచ్ఛత లక్ష్యానికి తూట్లు...!



మరుగుదొడ్లు

ప్రజాశక్తి-మార్కాపురం

మార్కాపురం మున్సిపాలిటీలో స్వచ్ఛత లక్ష్యానికి కొందరు తూట్లు పొడుతున్నారు. బహిరంగ మల, మూత్ర విసర్జనకు పూర్తి స్థాయిలో స్వస్తి పలకాలని ఓ వైపు అధికారులు ప్రచారం చేస్తూ తగిన సౌకర్యాల కల్పనకు శ్రీకారం చుట్టారు. అయినప్పటికీ మరుగుదొడ్ల నిర్వాహకుల తీరుతో ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మార్కాపురం డివిజన్ కేంద్రం కావడంతో నిత్యం వేలాదిగా జనం పలు ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. మల, మూత్ర విసర్జన అవసరాలకు అనుగుణంగా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం వద్ద, మండల పరిషత్ కార్యాలయం వద్ద, కంభం రోడ్డులోని చేపల మార్కెట్ వద్ద కొత్తగా మరుగుదొడ్లు నిర్మించారు. గతంలో నిర్మించిన మరుగుదొడ్లు పాత బస్టాండు, 9వ వార్డులో నూరాన్ మసీదు సమీపంలో నిర్వహణలో ఉన్నాయి. 4వ వార్డులో మరొకటి నిర్మాణంలో ఉంది. వీటిలో స్నానం చేసేందుకు స్నానపు గదులను నిర్మించారు. మూత్ర విసర్జన కోసం బహిరంగ ప్రదేశాల్లో కొన్నింటిని నిర్మిస్తున్నారు. కోర్టు సెంటర్, ఆర్‌టిసి బస్టాండు వద్ద, సప్తగిరి లాడ్జి వద్ద ఈ పాటికే నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. కంభం రోడ్డులో కూడా మూత్రశాలను నిర్మించేందుకు స్థల పరిశీలన జరుగుతోంది. మలవిసర్జనకు మాత్రమే మున్సిపాలిటీ నిర్వహణలో ఉన్న మరుగుదొడ్లలో యూజర్ ఛార్జీలు వసూలు చేయాల్సివుంది. మూత్ర విసర్జనకు యూజర్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. పట్టణానికి వచ్చేది అధికం పల్లె వాసులే. మూత్ర విసర్జన సమయంలో మరుగుదొడ్డిలోకి వెళితే యూజర్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని తెలిసి కొందరు బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేస్తున్నారు. ఇది స్వచ్ఛత లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నట్లుగా ఉంది. పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో గల రహదారుల్లో మూత్ర విసర్జన చేయడంతో ఆ రహదారిలో నడవాలంటే కంపు కొడుతోంది.

మూత్ర విసర్జనకు యూజర్ ఛార్జీలేవు

కమిషనర్ ఫజులుల్లా



మున్సిపాలిటీ నిర్వహణలోని మరుగు దొడ్లలో మూత్ర విసర్జనకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా తెలి పారు. మరుగుదొడ్లలో మూత్ర విసర్జనకు యూజర్ ఛార్జీలు వసూలుపై దృష్టి పెడతామన్నారు. ఎవరైనా అక్రమంగా వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.


క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

ప్రజాశక్తి క్యాలెండర్ ఆవిష్కరణ

ప్రజాశక్తి-గిద్దలూరు

ప్రజాశక్తి 2018 క్యాలెండర్‌ను గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రజాశక్తి దిన పత్రిక మరింత అభివృద్ధి చెందాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు ప్రజాశక్తి విలేకరి షేక్.పాశ్చామియా, ప్రజాశక్తి ఏజెంట్ షేక్ మహబూబ్‌భాషా, ఎస్‌వి కళాశాల మాజీ తెలుగు అధ్యాపకులు సూరం నారాయణరెడ్డి, ముండ్లపాడు గ్రామానికి చెందిన నాయకులు చక్రం, ఆవులమంద శ్రీనివాసులు, బండి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని ఎమ్మెల్యేకు వినతి

ప్రజాశక్తి-గిద్దలూరు

గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని బేస్తవారిపేట గ్రామంలో అంగన్‌వాడీ కార్యాలయం ప్రక్కన ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొందరూ ఆక్రమించుకొని నివాస గృహం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ స్థలం ఆక్రమణకు గురి కావడంతో అంగన్‌వాడీ పిల్లలు ఆడుకొనేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుందనిచ, ఆ స్థలాన్ని కాపాడాలని కోరుతూ పలువురు మహిళలు ఆదివారం ఎమ్మెల్యే అశోక్‌రెడ్డిని కలిసి విన్నవించారు. అది ప్రభుత్వ స్థలమైతే కబ్జా కాకుండా కాపాడతానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిళలకు హామీ ఇచ్చారు.


ఎమ్మెల్యే అశోక్‌రెడ్డికి మహిళ వినతి

విజేతలకు బహుమతులు అందజేత

ప్రజాశక్తి-గిద్దలూరు

మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు సర్కిల్స్ పరిధిలోని పోలీస్ సిబ్బందికి క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గిద్దలూరు సర్కిల్ సిబ్బంది ప్రథమ స్థానంలో నిలిచారు. విజేతలకు మార్కాపురం డిఎస్‌పి ఎన్‌వి. రామాంజ నేయులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు ఎస్ఐ కె.మల్లికార్జున్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



డివిజన్ స్థాయి కబడ్డీ పోటీల్లో

'కమలా' విద్యార్థులకు ప్రథమ బహుమతి


బహుమతులు అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే కందుల

ప్రజాశక్తి-మార్కాపురం

స్థానిక పూల సుబ్బయ్య కాలనీలోని మున్సిపల్ పార్కులో ఎస్ఎస్‌బి ఫిజికల్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మార్కాపురం డివిజన్ స్థాయి కబడ్డీ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ పోటీల్లో ప్రథమ బహుమతిని కమలా స్కూల్ విద్యార్థులు సాధించారు. విజేతలకు రూ. 5వేల నగదును మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అందజేశారు. ద్వితీయ బహుమతిగా రూ. 3వేలు నగదు పూలసుబ్బయ్య కాలనీలోని మున్సిపల్ స్కూల్ విద్యార్థులకు మున్సిపల్ ఛైర్‌పర్సన్ వక్కలగడ్డ రాధిక అందజేశారు. తృతీయ బహుమతిగా రూ. 2వేల నగదును భూపతిపల్లి జడ్‌పి ఉన్నత పాఠశాల విద్యార్థులు దక్కించుకున్నారు. బహుమతుల ప్రధానోత్సవానికి స్టాంప్‌వెండర్ పుప్పాల దేవానంద్ అధ్యక్షత వహించారు.


కబడ్డీ పోటీలో తలపడుతున్న విద్యార్థులు

జీతాలు రాక ఇక్కట్లు

ప్రజాశక్తి-కంభం

ప్రభుత్వ ఎస్‌సి సంక్షేమ వసతి గృహాల్లో ఔట్‌సోర్సింగ్‌పై పని చేస్తున్న వాచ్‌మెన్లు, వంట పనివారికి నాలుగు నెలలుగా జీతాలు రాక అవస్థలు పడుతున్నారని కంభం డివిజన్ సిఐటియు నాయకులు ఉయగిరి మల్లికారుజనరావు, పెద్దిరెడ్డి దాసిరెడ్డి అన్నారు. వసతి గృహాల్లో ఔట్‌సోర్సింగ్‌పై పనిచేస్తున్న వారిలో అధిక శాతం దళిత కుటుంబాలకు చెందిన వారే ఉన్నారన్నారు. క్రిస్మస్ పండుగకు సైతం జీతాలు రాకపోవడంతో వారు పండుగ నాడు పస్తులుండాల్సిన దుస్థితి ఏర్పడినట్లు తెలిపారు. ప్రభుత్వం వారి చేత అతితక్కువ వేతనాలతో పని చేయించుకుంటుదని, అయినప్పటికీ వారికి జీతాలు చెల్లించే విషయంలో తీవ్రమైన అలసత్వం ప్రదర్శిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వారికి త్వరగా జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

సైన్సు సముదాయ సమావేశం

ప్రజాశక్తి-కంభం

సముదాయ సమావేశాలు ఉపాధ్యాయులకు వరమని స్పోర్ట్స్ డైరెక్టర్ ఎంవి.భాస్కరరెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎంఇఒ కార్యాలయంలో కంభం, అర్ధవీడు, బేస్తవారిపేట మండలాలకు చెందిన యుపి లెవెల్ సైన్స్ సముదాయ సమావేశం ఆదివాంర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సముదాయ సమావేశాల ద్వారా ఉపాధ్యాయులు నూతన బోధన పద్దతులు తెలుసుకొనేందుకు వీలుంటుందన్నారు. విద్యార్థులకు సులభంగా బోధించే అంశాల గురించి తెలుసు కోవచ్చునన్నారు. విద్యార్థులకు అర్ధమయ్యేలా సులభ రీతితో బోధన చేయవచ్చునని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కాంప్లెక్స్ కార్యదర్శి బి.పిచ్చిరెడ్డి, ఉపాధ్యాయులు, సిఆర్‌పిలు మురళీమోహన్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

18న వేలం పాట

ప్రజాశక్తి-రాచర్ల

శ్రీనెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయం వద్ద వివిధ రకాల వ్యాపారాలు, లడ్డూ, కొబ్బరికాయలు, ఫొటోలు తీసేందుకు జనవరి 18న వేలం నిర్వహిం చనున్నట్లు ఆలయ ఇఒ చంద్రశేఖర్‌రావు ఆదివారం తెలిపారు. ఈ వేలంపాట గిద్దలూరులోని దేవస్థాన కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేలం పాటలో పాల్గొనేందుకు ఆసక్తి గలవారు ఆధార్, రేషన్ కార్డుల జెరాక్స్ కాఫీలతో హాజరు కావాలన్నారు. వేలం పాట నిర్వహణలో ఆలయ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, సిబ్బంది ఫణిరాజు, రాంబాబు, ఛైర్మన్ గాలెయ్య, రాజేశ్వరరావు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి శుభాకాంక్షలు

ప్రజాశక్తి-గిద్దలూరు

నియోజక వర్గ పరిధిలోని ప్రజలకు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకనటలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాక్షించారు. నిరుపేదలకు పనులు లభించాలని, వర్షాలు పడి భూగర్భ జలాలు సంమృద్ధిగా పెరగాలని భగవంతుడి ఎమ్మెల్యే వేడుకున్నట్లు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కార్యాలయ ప్రతినిధి పేర్కొన్నారు.

వాహనాల తనిఖీ

ప్రజాశక్తి-రాచర్ల

ఎస్ఐ వి.నాగశ్రీను ఆధ్వర్యంలో ఆదివారం వాహన తనిఖీ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ వాహనచోదకులు తప్పని సరిగా నిబంధనలు పాటించాలన్నారు. లేకుండే చర్యలు తప్పవన్నారు. .మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. వాహనాలు నడిపే సమయంలో వాహనికి సంబంధించిన పత్రాలు అందు బాటులో ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎస్ఐ మూర్తి, సిబ్బంది బ్రహ్మానాయుడు, నవీన్‌కుమార్, వహాబ్ పాల్గొన్నారు.

సిఎం పర్యటన షెడ్యూలు ఖరారు

ప్రజాశక్తి-దర్శి

జన్మభూమి-మాఊరు కార్యక్రమం ఈనెల 2వతేదిన జరుగుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తున్నారని ప్రజలు అందరు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మంత్రి శిద్దా రాఘవరావు కోరారు. ఆయన తోపాటు కలెక్టర్ వినయ్‌చంద్ మాట్లాడారు. ముఖ్యమంత్రి 12 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి దర్శికి 12.40కి వస్తాయన్నారనీ, 12.50-55 వరకు జెబిఎంవి కల్చరర్ ప్రొగ్రాంను పరిశీలిస్తారనీ, 12.50 నుండి 1గంట వరకు ఆటల పోటీలను తిలకిస్తారనీ అన్నారు. 1గంటకు జెబిఎం కల్చర్ ప్రొగ్రాం రోడ్డు మీదుగా పరిశీలిస్తారనీ, 1.10గం॥లకి ఆదర్శ పాఠశాలలో జరిగే సభ వద్దకు చేరుకుంటారనీ, 1.10నుడిం 30గం।7లకు అధికారులు ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాల స్టాల్స్‌ను పరిశీలిస్తానీ చెప్పారు. 2గం॥ల వరకు అభివృద్ధి పనులను సంబంధించిన శిలా ఫలకాన్ని ఆవిష్కరిస్తారనీ, జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారనీ పేర్కొన్నారు. 4.45 గం॥ల నుండి బయలుదేరి ఎలిప్యాడ్ చేరుకుని 5గం॥లకు తిరుగు ప్రయాణమవుతారనీ కలెక్టర్ తెలిపారు. ముఖ్యమంత్రి చేస్తున్న ఈ అభివృద్ధి పథకాలను దేశంలో అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని నూతనంగా చంద్రన్న ఆడ పిల్లలకు పెళ్లి కానుక ఏర్పాటు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు పాల్గొన్నారు.

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

దర్శి నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర అటవీ పర్యావరణ, శాస్త్ర సాంకేతిక మంత్రి శిద్దా రాఘవరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.



విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి శిద్దా రాఘవరావు, పక్కన కలెక్టర్ వినయ్‌చంద్

2018 నూతన సంవత్సర ప్రత్యేకం

ప్రజాశక్తి

ప్రకాశం 8 పేజీలు సోమవారం 1జనవరి 2018












నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో...
HAPPY NEW YEAR 2018
కొత్త సంవత్సరం కొత్త శోభ తేవాలి... ప్రజలందరూ ఆనందాలతో విలసిల్లాలి.. గుడ్లూరు మండలంలోని రైతు సోదరులకు, ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో...
ఎం.మాల్యాద్రి,ఎఇఓ
వెలిచర్ల గీతాప్రకాష్
మండల వ్యవసాయ అధికారి
ఎంపిఇఓ లు
పి.శైలజ
పి.గీత
ఎస్.అనిల్‌వర్మ
మరియు రైతు శ్రేయోభిలాషులు గుడ్లూరు (మం)


నూతన సంవత్సర శుభాకాంక్షలు
New 2018 year
DEC 31 PARTY
దారకానిపాడు గ్రామ పంచాయతీ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
కాకర్ల బసవయ్య
సర్పంచ్
కొరివి శివాజి
టిడిపి నాయకులు
మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది - దారకానిపాడు, గుడ్లూరు (మం)


2018 HAPPY NEW YEAR
నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఆలయ దృశ్యం
ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు...
2018 సంవత్సరం అందరికీ ఆనందాన్ని పంచాలని కోరుకుంటూ...
రామడుగు కోటేశ్వరరావు,
అధ్యక్షులుడాల్‌మిల్ అసోసియేషన్,
మార్కాపురంమాజీ చైర్మన్,
శ్రీలక్ష్మి చెన్నకేశవస్వామి దేవస్థానం ట్రస్టుబోర్డు, మార్కాపురం


నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు
శ్రీ పోతుల రామారావు గారు, కందుకూరు శాసనసభ్యులు
డా॥ దివి శివరాం గారు, మాజీ శాసనసభ్యులు
బెదుళ్ళపల్లి మాల్యాద్రి
ప్రగథ శ్రీనివాసులు లాయర్
బండారు సోమిరాజు
2018
2018 కొత్త సంవత్సరం ప్రతి ఇంటా ఆనందాలు నింపాలి...కందుకూరు శాసనసభ్యులు
శ్రీపోతుల రామారావు గారికి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దివి శివరాం గారికి,
అంకభూపాలపురం గ్రామ ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, శ్రేయోభిలాషులకు,
నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు
నిమ్మకాయల బ్రహ్మయ్యయాదవ్
టిడిపి నాయకులు
పి.సురేష్ యాదవ్
పి.రాధాకృష్ణ యాదవ్
పి.ముసలయ్య యాదవ్
టిడిపి నాయకులు - అంకభూపాలపురం గ్రామం, వలేటివారిపాలెం (మం)


HAPPY 2018
నూతన సంవత్సర శుభాకాంక్షలు
గిద్దలూరు రాచర్ల,కొమరోలు మండలాలలోని అంగనవాడీ కార్యకర్తలకు, ఆయాలకు,సిబ్బందికి మరియు జిల్లా అధికారులకు, శాసనసభ్యులకు, ముత్తుముల అశోక్‌రెడ్డి గారికి
నూతన సంవత్సర శుభాకాంక్షలు
డి.మాధవీలత, సిడిపిఒ
ఐసిడిఎస్ ప్రాజెక్ట్,గిద్దలూరు


HAPPY NEW YEAR 2018
నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు
జీవిత భీమా పాలసీదారులకు, అధికారులకు, ఎల్ఐసి ఉద్యోగులకు ఏజంట్లకు మండల ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు
బైరెడ్డి వెంగళరెడ్డి
ఎస్.టి.యు, రాష్ట్రనాయకులు
ఎస్.జి.టి. ఎం.పి.పి.ఎస్.
ఇనిమెర్ల, పొదిలి మండలం
బైరెడ్డి విజయేంద్రరెడ్డి
ఎల్.ఐ.సి. ఏజెంట్(ఎం.డి.ఆర్.టి.)
పొదిలి
బి.యోగిరెడ్డి
ఎల్.ఐ.సి. ఏజెంట్ 2017,18
ఎం.డి.ఆర్.టి, పి.సి.పల్లి

నూతన సంవత్సర శుభాకాంక్షలు

ప్రజాశక్తి-సంతనూతలపాడు


ఆదిమూలం సురేష్

సంతనూతలపాడు శాసన సభ్యులు ఆదిమూలపు సురేష్ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం అందరికీ శుభం కలగాలని, సుఖశాంతులతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలు చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. కొత్త సంవత్సర వేడుకల్లో కార్యకర్తలతో మమేకం అయ్యేందుకు ఉదయం 8 గంటల నుంచి ఒంగోలులోని కార్యాలయంలో అందుబాటులో ఉంటున్నట్లు తెలిపారు.

ఐదుగురు జూదరులు అరెస్టు

ప్రజాశక్తి-సంతనూతలపాడు

స్థానిక వడ్డెరపాలెంకు చెందిన ఐదుగురు జూదరులు పొలాల్లో పేకాట ఆడుతున్న సమయంలో ఎస్సై ఖాదర్‌బాషా తన సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. వారి నుంచి రూ.3290 నగదు స్వాదీనం చేసుకున్నారు.

చంద్రన్న బీమా పంపిణీ

ప్రజాశక్తి-మద్దిపాడు

మండల పరిధిలోని దొడ్డవరం ,పెదకొత్తపల్లి గ్రామాలకు చెందిన వల్లెపు బుజ్జి, సిహెచ్ ఏడుకొండలు ఇటీవల మృతిచెందారు. కుటుంబ సభ్యులకు ఎస్‌ఎన్‌పాడు టిడిపి ఇన్‌చార్జి బిఎన్ విజయ్‌కుమార్ మట్టిఖర్చుల నిమిత్తం రూ.5 వేల నగదును ఆదివారం అందజేశారు. ఆయన వెంట టిడిపి యువత నాయకుడు పోతినేని శ్రీనివాసరావు, నాయకులు శ్రీను , దొడ్డవరం ఉపసర్పంచి వల్లెపు వెంకటేశ్వర్లు, తదితరులు ఉన్నారు.

గుండ్లాపల్లి వద్ద రోడ్డు ప్రమాదం

ప్రజాశక్తి-మద్దిపాడు

జాతీయ రహదారిపై గుండ్లాపల్లి మహీ ఆగ్రో వద్ద ఆదివారం వేకువ జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న ప్రయాణీకులకు స్వల్పగాయాలతో బయటపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తిరుపతి నుంచి విజయవాడ వైపు వెళ్తున్న సమయంలో ముందున్న లారీని క్రాస్ చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో లోపల ఉన్న ప్రయాణీకులను ప్రవేటు వాహనం ద్వారా చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.


తెలుగు యువత క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న బి.ఎన్

తెలుగు యువత క్యాలెండర్ ఆవిష్కరణ

నాగులుప్పలపాడు : తెలుగు యువత క్యాలెండర్‌ను తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు వీరగంథం దేవేంద్రనాథ్ చౌదరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంతనూతలపాడు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి బిఎన్.విజయ్‌కుమార్ ఆదివారం ఒంగోలులోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో మద్దిపాడు, నాగులుప్పలపాడు తెలుగు యువత మండల అధ్యక్షుడు పోతినేని శ్రీనివాసరావు, జెట్టి వెంకటస్వామి, మద్దిపాడు తెలుగు యువత మాజీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, సింగమనేని యజ్ఞేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

నూతన సంవత్సర శుభాకాంక్షలు

ప్రజాశక్తి-మద్దిపాడు

ఎన్‌ఎన్‌పాడు టిడిపి ఇన్‌చార్జి బిఎన్ విజయ్‌కుమార్ టిడిపి నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సరం 2018 శుభాకాంక్షలు తెలిపారు. టిడిపి కార్యకర్తలకు, అధికారులకు, ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

విద్యార్థులు పోటీతత్వాన్ని అలవరుచుకోవాలి

ప్రజాశక్తి-చీమకుర్తి

విద్యార్థులు పోటీతత్వాన్ని అలవరుచుకోవాలని రోటరీక్లబ్ అధ్యక్షులు శిద్దాసురేష్‌కుమార్ పేర్కొన్నారు. రోటరీక్లబ్ బాలోత్సవాలలో భాగంగా ఆదివారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, వక్తృత్వ పోటీల ప్రారంభ సభలో ఆయన మాట్లాడారు. పోటీలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. రోటరీక్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు చెరుకూరి రఘుకిరణ్ మాట్లాడుతూ జనవరి 7న విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీరికి జనవరి13న జరిగే సభలో బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. అదే విధంగా బాలోత్సవాలను 11 నుంచి 13 వరకు నిర్వహిస్తామన్నారు. జూనియర్స్ సీనియర్స్ విభాగాల్లో శాస్త్రీయ, జానపద, దేశభక్తి గీతాలతో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, ప్రముఖ కళాకారుడు గజల్ శ్రీనివాస్ కూడా హాజరుకాన్నుట్లు తెలిపారు. కాగా ఆదివారం నాడు జరిగిన క్విజ్ పోటీలలో 120మంది, వ్యాసరచన పోటీలలో 250మంది , డ్రాయింగ్ పోటీలలో 210మంది, వక్తృత్వ పోటీలలో 60మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో రోటరీక్లబ్ అధ్యక్ష,కార్యదర్శులు శిద్దా సురేష్‌కుమార్, ముప్పూరిచలమయ్య, నాయకులు గొల్లపూడి వెంకటరావు, మన్నం నాగరాజు, పి.రామకృష్ణారెడ్డి, పి.తిరువెంగళం, ఎంపిఎన్ శాస్త్రీ, పి.శ్రీనివాసమూర్తి, ఏవీరారెడ్డి, గుడిపూడిప్రసాదరావు, యడ్లపల్లి రామబ్రహ్మం పాల్గొన్నారు.


విద్యార్థులతో మాట్లాడుతున్న శిద్ధా సురేష్‌కుమార్

అనారోగ్యంతో ఉపాధ్యాయుడు మృతి


మృతిచెందిన ఉపాధ్యాయునికి యుటిఎఫ్ నివాళ్లు

ప్రజాశక్తి-చీమకుర్తి

మండలంలోని బండ్లమూడి ఎస్‌సి ప్రాథమిక పాఠశాలలోఉపాధ్యాయునిగా పనిచేసిన కొప్పోలు అశోక్‌కుమార్(45) మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం అర్ధరాత్రి ఆయన స్వగ్రామం సంతనూతలపాడులో మృతి చెందారు. ఉపాధ్యాయుని మృతి వార్త తెలియడంతో పలువురు అశోక్‌కుమార్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.చీమకుర్తి ఎంఇఒ తిరుపతి కిషోర్‌బాబు, జరుగుమల్లి ఎంఇఒ బి.నాగేంద్రవదన్, బొద్దికూరపాడు స్కూలు కంప్లెక్స్ ఛైర్మన్ బండిశ్రీనివాసరావు, చీమకుర్తి యూటిఎఫ్ మండల గౌరవాధ్యక్షులు దోమలపుల్లయ్య,అధ్యక్ష,కార్యదర్శులు నల్లూరి వెంకటేశ్వరరావు, పి.రమేష్‌కుమార్, జిల్లా నాయకులు పి.దేవదాసు, ఎన్ హరిప్రసాదరావు, ఎన్ పీరుసాహెబ్, జి. వెంకటేశ్వర్లు, జి.లక్ష్మికుమారి, కె ఏ ఏ మేరి, ఎస్‌శిలార్, చాట్లశ్రీనివాసరావు, బి ఆంజనేయులు, సోమా వెంకటేశ్వర్లు ,ఎంఎస్‌ఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వివి శివారెడ్డి, వెంకారెడ్డిలు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా యూటిఎఫ్ జిల్లా నాయకులు పి.దేవదాసు మాట్లాడుతూ అశోక్‌కుమార్ తన సర్వీసులో ఉత్తమ సేవలందించారన్నారు. ఆయన యూటిఎఫ్ కుటుంబ సంక్షేమ పథకంలో సభ్యుడు అయినందున తగు ఆర్థిక తోడ్పాటు అందిస్తామన్నారు.

ఒబిసిపై రైతు సంఘం పర్యటన

ప్రజాశక్తి-చీమకుర్తి

సాగర్ నుంచి ఒబిసి కాలువల ద్వారా ముసీకి నీరు విడుదల చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పమిడి వెంకట్రావు డిమాండ్ చేశారు. ఆదివారం రైతుల బృందం ఒబిసిపై పర్యటించింది. రెడ్డిసాగర్ దగ్గరలోని ఎస్కేప్ ఛానల్ నుంచి ముసీకి నీటిని అందించే అవకాశం ఉందని ఈ సందర్భంగా రైతులు పేర్కొన్నారు. ఇటీవల నీటి పారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, సిఇ వీర్రాజును కలిసినట్లు తెలిపారు. వారి సూచన మేరకు కాలువలపై పర్యటించినట్లు తెలిపారు. ముసీకి నీరొచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సాగర్ నీటిని వెంటనే ఎస్కేప్ ఛానల్ ద్వారా విడుదల చేయాలని పమిడి వెంకట్రావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు గుమళ్ళ వెంకటేశ్వర్లు, ముప్పరాజు బ్రహ్మయ్య, నల్లూరి కృష్ణయ్య, కెజి మస్తాన్, పెరిదేపి సర్పంచ్ వెంకటేశ్వర్లు, రావిపాటి వెంకటరావు, సుధాకర్, కొల్లూరి జాలయ్య, ఎం వీరభద్రయ్య, కాకుమాను సత్యనారాయణ, పొన్నగంటి సుబ్బారావు, వలేటి సుబ్బారావు, పరుచూరి సుబ్బయ్య, గురవయ్య, మలినేని సత్యం పాల్గొన్నారు.


సాగర్‌పై పర్యటిస్తున్న రైతులు

మైనింగ్ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలి

ప్రజాశక్తి-చీమకుర్తి

చీమకుర్తిలో మైనింగ్ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. స్థానిక పంగులూరి కృష్ణయ్యభవనంలో ఆదివారం జరిగిన చీమకుర్తి పట్టణ, మండల, జిల్లా సమగ్రాభివృద్ధిపై సమావేశం జరిగింది. సిపిఎం మండల కార్యదర్శి పూసపాటి వెంకటరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు వైశివారెడ్డి, వైసిపి కౌన్సిలర్లు భీమనరమేష్, సోమాశేషాద్రి, పాటిబండ్ల గంగయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షులు పాలడుగుశ్రీనివాసరావు, ఐఎల్‌పి మండల నాయకులు కె.శాంతారావు, అణగారిన కులాల ఐక్యవేదిక నాయకులు పేరంశ్రీనివాసరావు, కరుణాకర్, ప్రజాకళాకారులు సంఘభాను, ముస్లీం డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షులు ఎస్‌కెబాషా, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తుల మల్లికార్జునరావు, సిఐటియు మండల కార్యదర్శి పల్లాపల్లి ఆంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కంకణాల వెంకటేశ్వర్లు, కెవిపిఎస్ జిల్లా నాయకులు తొట్టెంపూడి రామారావు, రైతు సంఘం మండల కార్యదర్శి క్రిష్టిపాటి కోటిరెడ్డి, కౌలు రైతుల సంఘం నాయకులు పులిఓబులరెడ్డి పాల్గొని మాట్లాడారు. చీమకుర్తిలో ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలనీ, చీమకుర్తి ప్రభుత్వ వైద్యశాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని, బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయాలని, మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలని, డంపింగ్ యార్డు ఏర్పాటు,ఫైరింగ్ స్టేషన్ ఏర్పాటు, సబ్‌ట్రెజరరీ ఏర్పాటు, బాలికల ఉన్నత పాఠశాల ఏర్పాటు, ఆటోమొబైల్ సెంటర్, అర్హులైన వారికి ఇళ్ళస్థలాలు, రేషన్‌కార్డులు మంజూరు చేయాలని తీర్మానాలను ఏకగ్రీవంగా తీర్మానించారు.


రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న అఖిల పక్ష నేతలు

హెచ్ఐవి నివారణపై అవగాహన

ప్రజాశక్తి-చీమకుర్తి

సినార్డు సంస్థ ఆధ్వర్యంలో వలస కార్మికులకు హెచ్ఐవి,ఎయిడ్స్‌పై స్థానిక కుమ్మరిపాలెం, విటిసి సెంటర్లలో అవగాహనా సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో సంస్థ మేనేజర్ వై కిషోర్‌కుమార్ పాల్గొన్నారు. హెచ్ఐవి పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా నూతన సంవత్సర కేక్ కట్ చేసి కార్మికులకు సంతోషపరిచారు. కార్యక్రమంలో సంస్థ సిబ్బంది పి వెంకటేశ్వర్లు, ఒరిస్సా మేస్త్రీలు కిషోర్‌గౌడ్, రాఘవరెడ్డి పాల్గొన్నారు.

ఎదురుచూపుల బేరం

ప్రజాశక్తి-సంతనూతలపాడు

కోటి ఆశలతో ఎదురుచూసిన కొత్త సంవత్సరం వ్యాపారస్తులకు నిరాశే మిగిల్చింది. సంతనూతలపాడులో ఎప్పటి మాదిరిగానే ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అదిరిపోతుందని ఆశించారు. కాని ఆశించిన మేర కొనుగోళ్లు సాగలేదని పలువురు వ్యాపారులు వాపోయారు.జనాల్లో పుష్కళంగా డబ్బు ఉంటే అన్ని ప్యాపారాలు బాగుండేవి. ప్రస్తుతం పరిస్థితులు అందుకుబిన్నంగా ఉండటంతో వ్యారులకు అనుకున్న మేర వ్యాపారాలు జరగక పోవడం విశేషం. కొత్తపట్నం మండలం మడనూరుకి చెందిన గాంధీ రూ.10వేలు అప్పుతో పెట్టుబడిపెట్టి పూలు కొనుగోలు చేసాడు. అయితే సాయంత్రం వరకు నాలుగోవంతు కూడా అమ్మకాలు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.రామ్‌సింగ్ 50వేల పెట్టుబడితో స్వీట్సు దుకాణం పెట్టాడు. ఆశించిన మేర వ్యాపారం లేదని,పెట్టుబడి వస్తుందో రాదోనని అనుమానం వ్యక్తం చేశాడు. ఈవిదంగా కొత్త సంత్సరం ఆదిలోనే హంసపాదు లాగా మిగిలేట్టుగా ఉందని చెప్పారు.


క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న నాయకులు

యుటిఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ

ప్రజాశక్తి - సంతనూతలపాడు

సంతనూతలపాడు మండలం యూటియఫ్ కాలెండర్‌ను జిల్లా ఉపవిద్యాశాఖాదికారి దయానందం ఆదివారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూటియఫ్ మండల అద్యక్షులు నేతి శ్రీనివాసరావు,కార్యదర్శి కె.నరసింహారావు,కోశాదికారి పివి.రమణ, యూటియఫ్ నాయకులు పాల్గొన్నారు.

ఎంపీ వైవి సుబ్బారెడ్డి శుభాకాంక్షలు

ప్రజాశక్తి - ఒంగోలు సబర్బన్

జిల్లా ప్రజలకు ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని, అందరూ సుఖ, సంతోషాలు, మంచి ఆరోగ్యంతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఉదయం 10.30గంటల నుంచి లాయర్‌పేటలోని తన నివాసంలో ఎంపీ ప్రజలకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు.

నేడు బాలినేని రాక....

వైసిపి జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి సోమవారం తన నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో బయలు దేరి సోమవారం ఉదయం 6.15గంటలకు ఒంగోలు చేరుకుంటారు. ఉదయం 10.30 గంటలకు ఆయన నివాసంలో నూతన సంవత్సర కేక్‌ను కట్ చేస్తారు.

ఎమ్మెల్సీ మాగుంట శుభాకాంక్షలు

ప్రజాశక్తి-ఒంగోలుటౌన్

జిల్లా ప్రజలకు ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి 2018 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జాతి, మత, కుల, వర్గ విభేదాలకు అతీతంగా ప్రపంచ ప్రజలందరూ నూతన సంవత్సర పండుగను జనవరి 1న జరుపుకుంటున్నారన్నారు.

తైక్వాండో విజేతలకు అభినందనలు

ప్రజాశక్తి - ఒంగోలు కలెక్టరేట్

స్థానిక బచ్చల బాలయ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన 21 జాతీయ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనరావు అభినందించారు. ఈ పోటీల్లో ఒంగోలు క్రీడాకారులు 8 బంగారు, 3 వెండి, 2 కాంస్య పతకాలు సాధించారు. అన్నవరప్పాడులోని ఎమ్మెల్యే నివాసంలో ఆదివారం క్రీడాకారులు, కోచ్ ఎస్‌కె.హుస్సేన్ బాషా జనార్ధన్‌రావును కలిశారు. ఈ సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనరావు మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో రానున్న అంతర్జాతీయ పోటీలలో పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కోచ్ హుస్సేన్ బాషా, పతకాలు సాధించిన క్రీడాకారులను ఎమ్మెల్యే అభినందించారు.

ఇజెయు క్యాలెండర్ ఆవిష్కరణ

ఒంగోలుటౌన్: ఎపి ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఎస్‌పి బి.సత్యఏసుబాబు ఆదివారం ఆవిష్కరించారు. ఎస్‌పి కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎపి ఇజెఎ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎం.మాల్యాద్రి, పి. నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం. గోపి, బి.లింగరాజు, నాయకులు శివాజి, బాబురావు, రమేష్ పాల్గొన్నారు.

ఉప రాష్ట్రపతికి శుభాకాంక్షలు

ఒంగోలు కలెక్టరేట్ : భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనరావు దంపతులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడ వచ్చిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనరావు కుటుంబ సభ్యులు ఆదివారం మర్యాద పూర్వకంగా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల సతీమణి నాగసత్య లత, కుమార్తెలు అనీషా లక్ష్మి, తనూజ లక్ష్మి పాల్గొన్నారు.

నేటి నుంచి 30 యాక్టు అమలు

ఒంగోలు క్రైం: ఒంగోలు డివిజన్ పరిధిలో జనవరి 1 నుంచి 31 వరకూ 30 యాక్ట్ అమలులో ఉన్నట్లు డిఎస్‌పి బి.శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. ఎవరైనా సభలు, సమావేశాలు, నిరసనలు తెలపడానికి ముందుగా పోలీస్ అనుమతి పొందాలన్నారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

సమస్యల పరిష్కారానికి ఐక్య ఉద్యమాలు : సిపిఎం

ప్రజాశక్తి -కొత్తపట్నం

సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని సిపిఎం మండల కార్యదర్శి ఎస్. స్వామిరెడ్డి అన్నారు. స్థానిక మండల సిపిఎం కార్యాలయంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఎం మండల సీనియర్ నాయకులు పట్టపు ప్రకాశం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా స్వామిరెడ్డి మాట్లాడుతూ తీరప్రాంత గ్రామాల్లో తీరం వెంబడి ఆక్రమంగా నిర్వహిస్తున్న రొయ్యల పిల్లల ఉత్పత్తి కేంద్రాలు (హేచరీలు) నిలుపుదల చేయాలన్నారు. ఉప్పు రైతులు, వేరు శనగ రైతులకు గిట్టు బాటు ధరలు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. విశ్రాంత ఉద్యోగి ద్వారం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పాలకులు ద్వందనీతి ప్రమాణాలు అనుసరిస్తున్నారన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో పెద్దఎత్తున అవినీతి అక్రమాలు చోటు



మాట్లాడుతున్న ద్వారం వెంకటేశ్వర్లు

చేసుకుంటున్నాయన్నారు. అనంతరం 2017లోని సమస్యలు, పోరాటాలు పరిష్కారాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సమాఖ్య మండల నాయకులు కె.నాంచర్లు, కాంతారావు, విశ్రాంత ఉద్యోగులు సంఘం నాయకులు నారాయణ , సిపిఐ నాయకులు కరుణ తదితరులు పాల్గొన్నారు.

దేవర సబ్బులును హత్య చేసిన

హంతకులను అరెస్టు చేయాలి

రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రజాసంఘాల డిమాండ్

ప్రజాశక్తి-ఒంగోలుటౌన్

చీరాల మండలం గవినివారిపాలెంనకు చెందిన గిరిజన మహిళ దేవర సుబ్బులును హత్యచేసిన హంతకులను అరెస్టు చేయాలని దళిత, ప్రజాసంఘాలు నాయకులు డిమాండ్ చేశారు. సుబ్బులును హత్య చేసిన హంతకులను శిక్షించాలని కోరుతూ అఖిలభారత రైతుకూలి సంఘం ఆధ్వర్యంలో మాదాల నారాయణ స్వామి భవన్‌లో ఆదివారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన రైతు కూలిసంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఆర్.మోహన్ మాట్లాడుతూ తనకు న్యాయం చేయాలని గత అక్టోబర్ 23న సుబ్బులు కలెక్టర్‌కు అర్జీ ఇచ్చినట్లు తెలిపారు. అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో ఆమె ఆత్మహత్యాప్రయత్నం చేసిందన్నారు. అనంతరం పరిణామాలతో చాలా వేధింపులకు గురైందన్నారు. ఆమంచి కృష్ణమోహన్ అండతో సర్పంచి నక్కల రమేష్ తన అనుచరులతో ఆమెపై దాడి చేయించారన్నారు. ఆమెను హత్యచేసిన నింధితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా ఆటంకాలు కలిగించారని, ఇదే మని ప్రశ్నించిన వారిని అరెస్టు చేశారని దుయ్యబట్టారు. చీరాల డిఎస్‌పి, తహశీల్దారుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేవర సుబ్బులు కుమార్తె దివ్య మాట్లాడుతూ ఆమంచి కృష్ణమోహన్ అనుచరులు అనుక్షణం తమ కుటుంబాన్ని వేధింపులకు గురిచేశారన్నారు. వారి ఆగడాలను ఎదిరించి నిలబడ్డందుకే తమ తల్లిపై భౌతికంగా దాడిచేసి హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సుబ్బులు కుమార్తె నాగలక్ష్మి, పిడిఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్, జిల్లా కార్యదర్శి ఎం. ధనరాజ్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్.జాలయ్య, డి.అంజయ్య, ఒపిడిఆర్ రాష్ట్ర నాయకులు సిహెచ్ సుధాకర్, పౌరసమాజం నాయకులు జి.నరసింహారావు, గిరిజన సంఘం నాయకులు ఎస్.శ్రీనివాసరావు, బహుజన రచయితల వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ రవికుమార్, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు ఎ.రాఘవులు, బిఎస్‌పి జిల్లా అధ్యక్షుడు ఎం. అంజిబాబు, బిఎస్‌పి రాష్ట్ర నాయకులు ఆంజనేయులు, ఆర్‌టిసి కార్మిక సంఘం నాయకులు శివరావు పాల్గొన్నారు.

మహిళల సమస్యలపై స్పందన

రాష్ట్ర మహిళా కమిషన్ డైరెక్టర్ రమాదేవి

ప్రజాశక్తి - ఒంగోలు కలెక్టరేట్



మహిళల సమస్యల పట్ల మహిళా కమిషన్ వెంటనే స్పందిస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్ డైరెక్టర్ తమ్మిశెట్టి రమాదేవి తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రమాదేవి మాట్లాడారు. మహిళలు, శిశువుల సమస్యలు పరిష్కరించటానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారిపై రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు పద్మశ్రీ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆమె ఖండించారు. రాష్ట్రంలోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటూ బాధితులను అన్ని విధాల ఆదుకుంటామన్నారు. మహిళలకు సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలన్నారు.

పండుగలా ఉండమ్మ బొట్టు పెడతా..

ప్రజాశక్తి - ఒంగోలు సబర్బన్

స్వచ్ఛ సర్వేక్షణ్ -2018 ప్రచార కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ సిబ్బంది ఆదివారం నగరంలో వినూత్నంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి మహిళలకు బొట్టుపెట్టారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌కు సంబంధించి ప్రచురించిన కరప్రతాలను పంపిణీ చేశారు. అన్నవరప్పాడులోని ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ఇంటికి వెళ్లి ఆయన సతీమణికి మహిళలు, ఉద్యోగులు బొట్టుపెట్టి స్వచ్ఛ ఒంగోలు గురించి వివరించారు. అదేవిధంగా పలువురు ప్రముఖుల ఇళ్లల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాంనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కమిషనర్ సంక్రాంతి


ఎమ్మెల్యే సతీమణికి బొట్టు పెడుతున్న మహిళా ఉద్యోగులు

వెంకటకృష్ణ పాల్గొన్నారు. అన్నీ డివిజన్ల నోడల్ అధికారులు తమ డివిజన్లలో నిర్వహించిన ఉండమ్మ బొట్టుపెడతా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి
సమావేశంలో వక్తల డిమాండ్

ప్రజాశక్తి-ఒంగోలుటౌన్

జిల్లాలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని జనవిజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శివర్గ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జెవివి జిల్లా కార్యదర్శివర్గ సమావేశం ఎల్‌బిజి భవన్‌లో ఆదివారం నిర్వహించారు. జెవివి జిల్లా అధ్యక్షులు వి.మాలకొండారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశం తీర్మానాలను జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎల్.ప్రసాద్ వెల్లడించారు. జిల్లాను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పశ్చిమ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చడానికి వెలుగొండ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తిచేయాలన్నారు. జిల్లాలో సైన్స్ సెంటర్‌ను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే బడ్జెట్‌లో విద్య, వైద్య రంగాలకు నిధులను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జెవివి రాష్ట్ర కార్యదర్శి కె.రామారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కె.సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. జిల్లా ప్రజలు నూతన సంవత్సరంలో తమ సమస్యల పట్ల శాస్త్రీయంగా ఆలోచించాలని కోరారు. మూఢనమ్మకాలను విడనాడాలని కోరారు. ఈ సమావేశంలో జెవివి జిల్లా నాయకులు ఎవి.పుల్లారావు, పి.స్వరూపారెడ్డి, యు.భాస్కర్, వెంకటేశ్వర్లు, కె.ప్రభుదాస్ పాల్గొన్నారు.


కేక్ కట్ చేస్తున్న చిన్నారి

విద్యార్థులకు అన్నదానం

ప్రజాశక్తి-ఒంగోలుక్రైం

స్థానిక ఉమా మనోవికాస కేంద్రంలో రాఘవ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఆదివారం నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేట్ కట్ చేసి విద్యార్థులు పంచారు. అనంతరం విద్యార్థులకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో రాఘవ డిగ్రీ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఎల్. గోవిందరాజులు, విద్యార్థులు పాల్గొన్నారు.

15 నుంచి ఉపవాస దీక్షలు

ప్రజాశక్తి - ఒంగోలు కలెక్టరేట్

ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ దీక్షలకు మద్దతుగా జనవరి 15 నుంచి పంచాయతీల వద్ద ఉపవాస దీక్షలు చేపట్టాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ కోరారు. స్థానిక ప్రెస్ క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బ్రహ్మయ్య మాట్లాడారు. మాదిగలకు ఇచ్చిన హామీని చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. శీతాకాల సమావేశాలలో ఎస్‌సి వర్గీకరణ కోసం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎంఆర్‌పిఎస్ నగర అధ్యక్షులు కొమ్ము సుజన్‌మాదిగ, తొరటి ఆనంద్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేలకు లేఖలు

ప్రజాశక్తి-ఒంగోలుటౌన్

జిల్లాలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రిని కోరాలని ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, పాలపర్తి డేవిడ్‌రాజు, ఆమంచి కృష్ణమోహన్, ముత్తుముల అశోక్‌రెడ్డి, పోతుల రామారావుకు విద్యార్థి జెఎసి నాయకులు ఆదివారం లేఖలు రాశారు. ఆ లేఖలను పత్రికులకు విడుదల చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి జెఎసి రాష్ట్ర నాయకులు ఆర్.జగదీష్ మాట్లాడుతూ జిల్లాలో విశ్వవిద్యాలయం ఏర్పాటు హామీని అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రిపై ఎమ్మెల్యేలు వత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎన్. పుష్పరాజు, కార్తీక్, శ్రీనివాసరెడ్డి, మురళీ పాల్గొన్నారు.



ఒంగోలులోని డిఆర్ఆర్ మున్సిపల్ హైస్కూల్‌లో 1977లో చదివిన పూర్వ విద్యార్థులు 40 ఏళ్ళ తరువాత మళ్లీ కలుసుకున్నారు.ఆనాటి మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. బ్యాచ్ పూర్వ విద్యార్థి, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు వెల్‌విషర్ శంకర్ ఆధ్వర్యంలో కొత్తపట్నం బీచ్, నల్లూరి గార్డెన్ రిసార్ట్స్, గుండ్లకమ్మ డ్యామ్ వద్ద విహారయాత్రను కొనసాగించారు.







కేకు కేక

కేక్ కటింగ్‌తోనే ఎక్కువమంది నూతన సంవత్సర వేడుకలను మొదలుపెడతారు. నూతన సంవత్సరం సందర్భంగా పలు బేకరీలు రకరకాల ఆకృతుల్లో కేకులను తయారుచేశాయి. డిజైన్, సైజును బట్టి ధర నిర్ణయించాయి. ఈ సారి కేకుల ధర గతం కంటే పెరిగింది. కిలో ధర రూ.300 నుంచి రూ.500 వరకు పలుకుతోంది.

- ప్రజాశక్తి, ఒంగోలు కలెక్టరేట్







చీమకుర్తిలోని హరిహరక్షేత్రంలో నూతన సంవత్సర కేక్ కట్ చేస్తున్న మంత్రి శిద్దా రాఘవరావు దంపతులు



ఒంగోలులో నూతన సంవత్సర వేడుకలలో భాగంగా ఆదివారం అర్ధరాత్రి ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌కు కేక్ తినిపిస్తున్న ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి










మాట్లాడుతున్న ఎస్‌పి సత్యఏసుబాబు

హత్యలు ఎక్కువ.. ప్రమాదాలు తక్కువ..

- గత ఏడాది కేసుల పరిస్థితి ఇదీ..
- ఎస్‌పి సత్యఏసుబాబు వెల్లడి

ప్రజాశక్తి-ఒంగోలు క్రైం

2017లో గతం కంటే హత్య కేసులు ఎక్కువ నమోదు కాగా రోడ్డు ప్రమాదాలు స్వల్పంగా తగ్గాయని జిల్లా ఎస్‌పి బి.సత్యఏసుబాబు పేర్కొన్నారు. 2017 ఏడాది పూర్తయిన సందర్భంగా ఆదివారం స్థానిక ఎస్‌పి కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది 6366 ఐపిసి కేసులు నమోదు కాగా ఈ ఏడాది 6472 కేసులు నమోదయ్యాయని తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది హత్యలు కూడా ఎక్కువగా జరిగాయన్నారు. రోడ్డుప్రమాదాలు కొంత వరకు తగ్గాయని తెలిపారు. గత ఏడాది 507 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా అందులో 569 మంది మృతి చెందారని, 2017లో 466 ప్రమాదాలలో 518 మంది మృతి చెందారని పేర్కొన్నారు. దొంగతనాలలో రూ.5.17 కోట్ల సొత్తు చోరికి గురి కాగా అందులో రూ.3.44 కోట్లు రికవరీ చేసినట్లు చెప్పారు. అలాగే జిల్లాలో అనేక కేసులను ఛేదించినట్లు తెలిపారు. పోలీసుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వచ్చే నూతన సంవత్సరంలో దొంగలు ప్రకాశం జిల్లాలో దొంగతనానికి పాల్పడాలంటే భయపడే విధంగా పోలీస్ వ్యవస్థను తయారు చేస్తామన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవడంలో రాష్ట్రంలోనే ముందుంటామని తెలిపారు. జిల్లా పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్‌గా ఉండేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఎయస్‌పి ఉదయరాణి, డిసిఆర్‌బి డియస్‌పి బి.మరియదాసు పాల్గొన్నారు.











ప్రజాశక్తి
6 కనిగిరి
సోమవారం 1 జనవరి 2018
ప్రకాశం

మహిళలకు టైలరింగ్‌పై శిక్షణ

ప్రజాశక్తి-వెలిగండ్ల

మహిళలు టైలరింగ్‌పై శిక్షణ పొంది ఆర్థికంగా ఎదగాలని వెలిగండ్ల ఎంపిటిసి సభ్యురాలు తాతపూడి మేరీ పుష్ప అన్నారు. హెల్ప్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో వెలిగండ్లలో టైలరింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసంస్థ చైర్మన్ కుమ్మరికుంట చిట్టిబాబు మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాలలో ఉత్సాహవంతులైన 40 మంది మహిళలకు శిక్షణ అందిస్తున్నామన్నారు. మూడు నెలల శిక్షణ అనంతరం నెహ్రూ యువ కేంద్రం తరుపున సర్టిఫికేట్స్ అందిస్తామన్నారు.

నూతన సంవత్సర వేడుకలు

ప్రజాశక్తి-పామూరు

2017కు వీడ్కోలు చెబుతూ ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలో ఆదివారం సంబరాలు చేసుకున్నారు. పట్టణంలోని సెయింట్ మార్క్ ఇంగ్లీష్ మీడియం, ఒమెగా విద్యా సంస్థ, ముద్ర డిగ్రీ కాలేజి, ఆదిత్య, మధర్‌కేర్, ఆల్ఫా విద్యా సంస్థల్లో నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు కదిరి బాబూరావు సోదరుడు పార్థసారధి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా విద్యా సంస్థల అధ్యాపకులు, ఉపాధ్యాయులు జయకుమార్, బండి భాస్కర్‌రావు, జయరామిరెడ్డి, రత్నం, బ్రహ్మం, తదితరులు పాల్గొన్నారు.



ఓవర్‌హెడ్ ట్యాంక్ పనులు పరిశీలిస్తున్న ఎఇ

ఓవర్ హెడ్ ట్యాంక్ పనులు ప్రారంభం

ప్రజాశక్తి-వెలిగండ్ల

మండలంలోని నాగిరెడ్డిపల్లిలో ఒవర్‌హెడ్ ట్యాంకు పనులు ప్రారంభమయ్యాయి. ఒవర్‌హెడ్ ట్యాంకు, సంప్ నిర్మాణానికి నాబార్డు నిధులు రూ.28లక్షలు మంజూరయ్యాయి. ట్యాంకు నిర్మాణంలో భాగంగా బెడ్ కాంక్రీట్ పనులను ఆర్‌డబ్లుఎస్ ఎఇ పవన్‌కుమార్, వర్క ఇన్‌స్పెక్టర్ తాతపూడి స్యామ్‌ల పర్యవేక్షణలో జరిగాయి.

కరువు నివారణకు పరిష్కార మార్గం వెలుగొండ

ప్రజాశక్తి-వెలిగండ్ల

కనిగిరి నియోగజకవర్గంలో కరువు నివారణకు వెలుగొండ ప్రాజెక్టు ఏకైక పరిష్కార మార్గమని కనిగిరి నియోజకవర్గ వైసిపి ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్‌యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం మొగళ్లూరులో ఆయన మట్లాడుతూ మూడు సంవత్సరాలు ఈ ప్రాంత రైతులు కరువుతో అల్లడుతున్నరని, గత రెండెళ్లుగా పండించిన కందులు సరైనా ధరలేక ఇళ్లలోనే నిల్వ ఉంచుకున్నారన్నారు. ఈ ఏడాది వర్షాబావం వల్ల పంటలు పండక రైతులు నిలువునా మునిగిపోయారన్నారు. అనంతరం కనిగిరి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని మొగళ్లూరు గ్రామంలో మండల వైసిపి ఆవుల తిరుపతిరెడ్డి సోదరుడు నారాయణరెడ్డి కుమార్తె ఓనిల పండుగకు హజరై అశీర్వదించారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి రామన తిరుపతి రెడ్డి మండల వైసిపి కన్వీనర్ చిలకల వెంకటేశ్వరరెడ్డి ఆవులనారాయణరెడ్డి, తాతాపుడి నాని, తదితరులు పాల్గొన్నారు.

సండే స్టోరీస్ లెర్నింగ్ స్కూల్ ప్రారంభం

ప్రజాశక్తి-కనిగిరి

పట్టణంలోని జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఆదివారం కాకి పిచ్చుక స్కూల్ (సండే స్టోరీస్ లెర్నింగ్ స్కూల్) ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి. మున్సిపల్ చైర్మన్ షేక్ చినమస్తాన్ పాఠశాలను ప్రారంభించారు. ఈ సంరదృంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లు వాడటం, టివిలకు అతుక్కుపోవటం, బైకులమీద షికారు చేయటం నుంచి విముక్తి కలిగేలా వివేకంతో కూడిన విజ్ఞానాన్ని అందిపుచ్చుకొనేలా కాకి పిచ్చుక సండే స్టోరిస్ లెర్నింగ్ స్కూల్‌ను కరస్పాడెంట్ బొగ్గరపు సుమ, డైరక్టర్ బిజేవి ప్రవీణ్‌కుమార్‌లు ఏర్పాటు చేయటం సంతోషకరమన్నారు. అన్నిరకాల కథలు, షటిల్, చెస్, టెన్నికాయిట్, ఇండోర్ గేమ్స్‌ను ప్రతి ఆదివారం హాఫ్‌డే ఈ స్కూల్ తరగతులు నిర్వహించటం విద్యార్థులకు ఎంతో సౌకర్యవతంగా ఉంటుందన్నారు. డైరక్టర్ బిజేవి ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ఆదివారం, ప్రభుత్వ శెలవు దినాల్లో ఉదయం 9.30 నుంచి మద్యాహ్నం 1.00 వరకు ఎల్‌కెజి నుంచి 7వ తరరగతి విద్యార్థులకు మాత్రమే ఈ పాఠశాలలో ప్రవేశం కల్పిస్తామన్నారు. ఇటువంటి పాఠశాల రాష్ట్రంలో మరెక్కడా లేదని, కనిగిరిలోనే ప్రథమంగా ఏర్పాటు చేశారని, అవకాశాన్ని చిన్నారుల తల్లితండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోర్సు కాలపరిమితి ఏడాది ఉంటుందని శిక్షణ తరగతులు పూర్తయిన తరువాత ప్రభుత్వం ద్వారా సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గేమ్ కోచ్ ఎస్‌విఎల్‌ఎన్ రావు, ఎంఎస్‌ఆర్ ప్రిన్సిపల్ వెంకటరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వివిఆర్ మనోహర్‌రావు, కౌన్సిలర్ పోలిచెర్ల దిల్షాద్‌బేగం, టిడిపి నాయకులు బిజేవి సద్గురుమూర్తి, పోలిచెర్ల రహీంబాషా తదితరులు పాల్గొన్నారు.



స్కూల్‌ను ప్రారంభిస్తున్న మున్సిపల్ చైర్మన్ షేక్ చినమస్తాన్

బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యం

మల్లెబోయిన మీరాకుమారి

ప్రజాశక్తి-వెలిగండ్ల

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా టిడిపి ప్రభుత్వ పని చేస్తుందని వెలిగండ్ల మండల టిడిపి ప్రధాన కార్యదర్శి మల్లెబోయిన మీరాకుమారి తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ మండల ప్రజలకు 2018 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కదిరి బాబూరావు మండలానికి ఎక్కువ నిధులు తెచ్చి మంచినీరు, తారురోడ్లు, అంతర్గత సిమెంట్ రోడ్లు, ఆర్‌ఒ ప్లాంట్లు తదితర సంక్షేమ పథకాల కార్యక్రమాలతో ముందడగు వేస్తున్నారన్నారు. అంతేకాకుండా బిసిల అభ్యున్నతి కోసం ఎమ్మెల్యే చొరవ చూపుతున్నారని బిసి కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువకులకు రుణాలు ఇప్పించిన ఘనత ఆయనదే అన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి కూడా వివిధ కార్పోరేషన్ల ద్వారా యూనిట్లు మంజూరు చేసి వారి అభివృద్ధి దోహదపడుతున్నారని మీరాకుమారి తెలిపారు. తనది రాజకీయ కుటుంబమని, 1983 నుంచి తన భర్త మల్లెబోయిన రమణయ్య టిడిపిలో అనేక పదువులు పొందారని పేర్కొన్నారు. వెలిగండ్ల సర్పంచిగా 1995-97వరకు పనిచేసి అనంతరం ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డారన్నారు. ఆయన సలహాల సూచనల మేరకు రాజకీయంలో ముందడుగు వేస్తానని ఆమె తెలిపారు.



మీరాకుమారి

'ఆక్స్‌ఫర్డ్'లో నూతన సంవత్సర వేడుకలు

ప్రజాశక్తి-కనిగిరిటౌన్

స్థానిక ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌లో ఆదివారం 2018 నూతన సంవత్సర ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల తరగతి గదులను సుందరంగా తీర్చిదిద్ది, వివిధ వేషదారణలతో నృత్యాలు, పాటలతో అలరించారు. ఈ సందర్భంగా 20కెజిల కేక్‌ను కట్‌చేసి సంభరాలను జరుపుకున్నారు. నూతన సంవత్సరం అందరికి శుభాలు కలగాలని సుఖసంతోషాలను పంచాలని పాఠశాల డైరక్టర్ బిజేవి ప్రవీణ్‌కుమార్, ప్రిన్సిపాల్ షేక్ షియాజ్‌లు ఆకాంక్షను తెలియజేశారు. విద్యార్థులకు, విద్యార్థుల తల్లితండ్రులకు, ఉపాధ్యాయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.



వేడుకల్లో నృత్యాలుచేస్తున్న చిన్నారులు

మతోన్మాద బిజెపికి బుద్ధి చెప్పాలి

ప్రజాశక్తి-పామూరు

హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న మతోన్మాద బిజెపిని ప్రజలు బుద్ధి చెప్పాలని ఆవాజ్ జిల్లా అధ్యక్షులు దామరమడుగు ఖాదర్ బాష అన్నారు. ఆదివారం మమ్మిడాడీ సెంటర్‌లో సిపిఎం, ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బత్తిన నగర్‌లో నూరాన్ మసీదులో మౌజన్‌గా పనిచేస్తున్న మహమ్మద్ ఫరూక్‌ను దారుణంగా హత్య చేసి ఖురాన్‌ను తగులబెట్టడం దుర్మార్గమన్నారు. హత్యకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు సయ్యద్ హనీఫ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని కులాల వారు అన్నదమ్ముల్లా జీవిస్తున్నారని, వారిలో చిచ్చు పెట్టేందుకు బిజెపి కుట్ర పన్నుతోందని అన్నారు. ముస్లిం సోదరుల ఓట్లతో గద్దెనెక్కిన ప్రభుత్వాలు ఈ హత్యను ఖండించకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ దాడులు విరమించకపోతే మతోన్మాదులకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మీరావలి, ఎం.వెంకటేశ్వర్లు, శంకర్, వెంకటయ్య, ఆవాజఖ్ కమిటీ నాయకులు రహంతుల్లా, రసూల్, మీరా మోహిద్దీన్, అల్లాబక్ష్, మంగమ్మ, మస్తాన్, మదార్‌బీ, రమీజాలు పాల్గొన్నారు.

పలువురు నూతన సంవత్సర శుభాకాంక్షలు

ప్రజాశక్తి-కనిగిరిటౌన్

ఎమ్మెల్యే కదిరిబాబురావు, ఎఎంసి చైర్మన్ దారపునేని చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బుర్రామధుసూదన్‌యాదవ్, కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పాశం వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ షేక్‌చినమస్తాన్, వైస్‌చైర్మన్ వివిఆర్ మనోహర్‌రావు, కనిగిరి మండల ఎంపిపి నంబుల వెంకటేశ్వర్లులు పలువురు నాయకులు ఆదివారం కనిగిరి నియోజకవర్గ ప్రజలకు, అధికారులకు, నాయకులకు, కర్షకులకు, కార్మికులకు, అన్నివర్గాలవారికి 2018 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సుఖసంతోషాలతో 2018 సంవత్సంలో గడపాలని వారు ఆకాంక్షను తెలియజేశారు.

క్యాలెండర్లు ఆవిష్కరణ

ప్రజాశక్తి-పామూరు

స్థానిక పప్పు వెంకోబరావు మీటింగ్ హాల్‌లో ప్రజాశక్తి 2018 క్యాలెండర్‌ను కార్మిక సంఘ నాయకులు ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మూలే మాల్యాద్రి రెడ్డి, కె రత్తయ్య, కె మాల్యాద్రి, వీరనారాయణ, బ్రహ్మయ్య, చింతగుంట్ల రాజ్యం, పాల్గొన్నారు.

స్థానిక అనిల్ ఫంక్షన్ హాల్‌లో టిడిపి నాయకులు ప్రజాశక్తి క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే సోదరుడు కదిరి పార్థసారధి, కదిరి ప్రకాశ్‌రావు, ఎంపిపి ఆవుల నాగేశ్వరరావు, వైస్ ఎంపిపి పువ్వాడి రాంబాబు, టిడిపి నాయకులు ఎంపిటిసి హరిబాబు, మాజీ సర్పంచి సోమిశెట్టి నారాయణ, పి.పేరయ్య, శ్రీనివాసులు, మోక్షీహన్ రెడ్డి, మౌలాలి, చిరంజీవి, ఎన్.సాంబయ్య, కృష్ణమూర్తి లక్ష్మీనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కనిగిరి :

స్థానిక వైఎస్‌ఆర్ భవన్‌లో బుర్రా మధుసూదన్ యాదవ్ వైసిపి 2018 క్యాలెండర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వస్తే జర్నలిస్టులకు పక్కాగృహాలను మంజూరు చేయించి నిర్మించేందుకు తాను కృషి చేస్తానని తెలిపారు. పాత్రికేయులు సమస్యలు తెలియజేస్తే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు, అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. టెన్‌టివి క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు ఎస్.రంగనాయకులరెడ్డి, వైఎం ప్రసాద్‌రెడ్డి, గాయం బలరామిరెడ్డి, సంగుసుబ్బారెడ్డి, శీలంశ్రీనివాసరెడ్డి, ఎం.శ్రీహరిరెడ్డి, సుజాత, ఆజాద్, ఎంఎస్ తదితరులు పాల్గొన్నారు.



ప్రజాశక్తి క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న కార్మిక నాయకులు



వైసిపి క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న బుర్రా మధుసూదన్ యాదవ్



ప్రజాశక్తి క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్నర టిడిపి నాయకులు

స్వచ్ఛత లక్ష్యానికి తూట్లు...!



మరుగుదొడ్లు

ప్రజాశక్తి-మార్కాపురం

మార్కాపురం మున్సిపాలిటీలో స్వచ్ఛత లక్ష్యానికి కొందరు తూట్లు పొడుతున్నారు. బహిరంగ మల, మూత్ర విసర్జనకు పూర్తి స్థాయిలో స్వస్తి పలకాలని ఓ వైపు అధికారులు ప్రచారం చేస్తూ తగిన సౌకర్యాల కల్పనకు శ్రీకారం చుట్టారు. అయినప్పటికీ మరుగుదొడ్ల నిర్వాహకుల తీరుతో ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మార్కాపురం డివిజన్ కేంద్రం కావడంతో నిత్యం వేలాదిగా జనం పలు ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. మల, మూత్ర విసర్జన అవసరాలకు అనుగుణంగా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం వద్ద, మండల పరిషత్ కార్యాలయం వద్ద, కంభం రోడ్డులోని చేపల మార్కెట్ వద్ద కొత్తగా మరుగుదొడ్లు నిర్మించారు. గతంలో నిర్మించిన మరుగుదొడ్లు పాత బస్టాండు, 9వ వార్డులో నూరాన్ మసీదు సమీపంలో నిర్వహణలో ఉన్నాయి. 4వ వార్డులో మరొకటి నిర్మాణంలో ఉంది. వీటిలో స్నానం చేసేందుకు స్నానపు గదులను నిర్మించారు. మూత్ర విసర్జన కోసం బహిరంగ ప్రదేశాల్లో కొన్నింటిని నిర్మిస్తున్నారు. కోర్టు సెంటర్, ఆర్‌టిసి బస్టాండు వద్ద, సప్తగిరి లాడ్జి వద్ద ఈ పాటికే నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. కంభం రోడ్డులో కూడా మూత్రశాలను నిర్మించేందుకు స్థల పరిశీలన జరుగుతోంది. మలవిసర్జనకు మాత్రమే మున్సిపాలిటీ నిర్వహణలో ఉన్న మరుగుదొడ్లలో యూజర్ ఛార్జీలు వసూలు చేయాల్సివుంది. మూత్ర విసర్జనకు యూజర్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. పట్టణానికి వచ్చేది అధికం పల్లె వాసులే. మూత్ర విసర్జన సమయంలో మరుగుదొడ్డిలోకి వెళితే యూజర్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని తెలిసి కొందరు బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేస్తున్నారు. ఇది స్వచ్ఛత లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నట్లుగా ఉంది. పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో గల రహదారుల్లో మూత్ర విసర్జన చేయడంతో ఆ రహదారిలో నడవాలంటే కంపు కొడుతోంది.

మూత్ర విసర్జనకు యూజర్ ఛార్జీలేవు

కమిషనర్ ఫజులుల్లా



మున్సిపాలిటీ నిర్వహణలోని మరుగు దొడ్లలో మూత్ర విసర్జనకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా తెలి పారు. మరుగుదొడ్లలో మూత్ర విసర్జనకు యూజర్ ఛార్జీలు వసూలుపై దృష్టి పెడతామన్నారు. ఎవరైనా అక్రమంగా వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.



క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

ప్రజాశక్తి క్యాలెండర్ ఆవిష్కరణ

ప్రజాశక్తి-గిద్దలూరు

ప్రజాశక్తి 2018 క్యాలెండర్‌ను గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రజాశక్తి దిన పత్రిక మరింత అభివృద్ధి చెందాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు ప్రజాశక్తి విలేకరి షేక్.పాశ్చామియా, ప్రజాశక్తి ఏజెంట్ షేక్ మహబూబ్‌భాషా, ఎస్‌వి కళాశాల మాజీ తెలుగు అధ్యాపకులు సూరం నారాయణరెడ్డి, ముండ్లపాడు గ్రామానికి చెందిన నాయకులు చక్రం, ఆవులమంద శ్రీనివాసులు, బండి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని ఎమ్మెల్యేకు వినతి

ప్రజాశక్తి-గిద్దలూరు

గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని బేస్తవారిపేట గ్రామంలో అంగన్‌వాడీ కార్యాలయం ప్రక్కన ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొందరూ ఆక్రమించుకొని నివాస గృహం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ స్థలం ఆక్రమణకు గురి కావడంతో అంగన్‌వాడీ పిల్లలు ఆడుకొనేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుందనిచ, ఆ స్థలాన్ని కాపాడాలని కోరుతూ పలువురు మహిళలు ఆదివారం ఎమ్మెల్యే అశోక్‌రెడ్డిని కలిసి విన్నవించారు. అది ప్రభుత్వ స్థలమైతే కబ్జా కాకుండా కాపాడతానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిళలకు హామీ ఇచ్చారు.



ఎమ్మెల్యే అశోక్‌రెడ్డికి మహిళ వినతి

విజేతలకు బహుమతులు అందజేత

ప్రజాశక్తి-గిద్దలూరు

మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు సర్కిల్స్ పరిధిలోని పోలీస్ సిబ్బందికి క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గిద్దలూరు సర్కిల్ సిబ్బంది ప్రథమ స్థానంలో నిలిచారు. విజేతలకు మార్కాపురం డిఎస్‌పి ఎన్‌వి. రామాంజ నేయులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు ఎస్ఐ కె.మల్లికార్జున్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



డివిజన్ స్థాయి కబడ్డీ పోటీల్లో

'కమలా' విద్యార్థులకు ప్రథమ బహుమతి



బహుమతులు అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే కందుల

ప్రజాశక్తి-మార్కాపురం

స్థానిక పూల సుబ్బయ్య కాలనీలోని మున్సిపల్ పార్కులో ఎస్‌ఎస్‌బి ఫిజికల్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మార్కాపురం డివిజన్ స్థాయి కబడ్డీ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ పోటీల్లో ప్రథమ బహుమతిని కమలా స్కూల్ విద్యార్థులు సాధించారు. విజేతలకు రూ. 5వేల నగదును మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అందజేశారు. ద్వితీయ బహుమతిగా రూ. 3వేలు నగదు పూలసుబ్బయ్య కాలనీలోని మున్సిపల్ స్కూల్ విద్యార్థులకు మున్సిపల్ చైర్‌పర్సన్ వక్కలగడ్డ రాధిక అందజేశారు. తృతీయ బహుమతిగా రూ. 2వేల నగదును భూపతిపల్లి జడ్‌పి ఉన్నత పాఠశాల విద్యార్థులు దక్కించుకున్నారు. బహుమతుల ప్రధానోత్సవానికి స్టాంప్‌వెండర్ పుప్పాల దేవానంద్ అధ్యక్షత వహించారు.



కబడ్డీ పోటీలో తలపడుతున్న విద్యార్థులు

జీతాలు రాక ఇక్కట్లు

ప్రజాశక్తి-కంభం

ప్రభుత్వ ఎస్‌సి సంక్షేమ వసతి గృహాల్లో ఔట్‌సోర్సింగ్‌పై పని చేస్తున్న వాచ్‌మెన్లు, వంట పనివారికి నాలుగు నెలలుగా జీతాలు రాక అవస్థలు పడుతున్నారని కంభం డివిజన్ సిఐటియు నాయకులు ఉయగిరి మల్లికారుజనరావు, పెద్దిరెడ్డి దాసిరెడ్డి అన్నారు. వసతి గృహాల్లో ఔట్‌సోర్సింగ్‌పై పనిచేస్తున్న వారిలో అధిక శాతం దళిత కుటుంబాలకు చెందిన వారే ఉన్నారన్నారు. క్రిస్మస్ పండుగకు సైతం జీతాలు రాకపోవడంతో వారు పండుగ నాడు పస్తులుండాల్సిన దుస్థితి ఏర్పడినట్లు తెలిపారు. ప్రభుత్వం వారి చేత అతితక్కువ వేతనాలతో పని చేయించుకుంటుదని, అయినప్పటికీ వారికి జీతాలు చెల్లించే విషయంలో తీవ్రమైన అలసత్వం ప్రదర్శిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వారికి త్వరగా జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

సైన్సు సముదాయ సమావేశం

ప్రజాశక్తి-కంభం

సముదాయ సమావేశాలు ఉపాధ్యాయులకు వరమని స్పోర్ట్స్ డైరెక్టర్ ఎంవి.భాస్కరరెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎంఇఒ కార్యాలయంలో కంభం, అర్ధవీడు, బేస్తవారిపేట మండలాలకు చెందిన యుపి లెవెల్ సైన్స్ సముదాయ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సముదాయ సమావేశాల ద్వారా ఉపాధ్యాయులు నూతన బోధన పద్ధతులు తెలుసుకొనేందుకు వీలుంటుందన్నారు. విద్యార్థులకు సులభంగా బోధించే అంశాల గురించి తెలుసు కోవచ్చునన్నారు. విద్యార్థులకు అర్థమయ్యేలా సులభ రీతితో బోధన చేయవచ్చునని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కాంప్లెక్స్ కార్యదర్శి బి.పిచ్చిరెడ్డి, ఉపాధ్యాయులు, సిఆర్‌పిలు మురళీమోహన్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

18న వేలం పాట

ప్రజాశక్తి-రాచర్ల

శ్రీనెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయం వద్ద వివిధ రకాల వ్యాపారాలు, లడ్డూ, కొబ్బరికాయలు, ఫొటోలు తీసేందుకు జనవరి 18న వేలం నిర్వహిం చనున్నట్లు ఆలయ ఇఒ చంద్రశేఖర్‌రావు ఆదివారం తెలిపారు. ఈ వేలంపాట గిద్దలూరులోని దేవస్థాన కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేలం పాటలో పాల్గొనేందుకు ఆసక్తి గలవారు ఆధార్, రేషన్ కార్డుల జెరాక్స్ కాపీలతో హాజరు కావాలన్నారు. వేలం పాట నిర్వహణలో ఆలయ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, సిబ్బంది ఫణిరాజు, రాంబాబు, చైర్మన్ గాలెయ్య, రాజేశ్వరరావు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి శుభాకాంక్షలు

ప్రజాశక్తి-గిద్దలూరు

నియోజక వర్గ పరిధిలోని ప్రజలకు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకనటలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాక్షించారు. నిరుపేదలకు పనులు లభించాలని, వర్షాలు పడి భూగర్భ జలాలు సంమృద్ధిగా పెరగాలని భగవంతుడి ఎమ్మెల్యే వేడుకున్నట్లు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కార్యాలయ ప్రతినిధి పేర్కొన్నారు.

వాహనాల తనిఖీ

ప్రజాశక్తి-రాచర్ల

ఎస్ఐ వి.నాగశ్రీను ఆధ్వర్యంలో ఆదివారం వాహన తనిఖీ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ వాహనచోదకులు తప్పని సరిగా నిబంధనలు పాటించాలన్నారు. లేకుండే చర్యలు తప్పవన్నారు. .మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. వాహనాలు నడిపే సమయంలో వాహనికి సంబంధించిన పత్రాలు అందు బాటులో ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎస్ఐ మూర్తి, సిబ్బంది బ్రహ్మానాయుడు, నవీన్‌కుమార్, వహాబ్ పాల్గొన్నారు.